Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 7, no. 16

(Oct. 17, 1945)

బెజవాడ, 1945

Record no. 683

Prajāśakti

Vol. 7, no. 16

(Oct. 17, 1945)

Bejavāḍa, 1945

Record no. 683

Regd. No M. 4486

0.2.0

ప్రజాశక్తి

సంపుటి 7 బుధవారం 17—10—45 సంచిక 16

మా పార్టీ ఆశయాలు

★

- ★ జమీందారీ పద్ధతి రద్దు కావాలి
- ★ సేద్యగాడైన రైతుకు తగినంత భూమి ఉండాలి
- ★ కార్మికుని జీవిత వ్యయానికి సరిపడేటంత భృతి ఉండాలి
- ★ నిరుద్యోగాన్ని నిర్మూలించాలి
- ★ దొంగవ్యాపారుల యావదాస్తిని ప్రభుత్వపరం చేయాలి
- ★ భారతీయులందరికి సమాన స్వాతంత్ర్యం సాధించాలి

భారత కమ్యూనిస్టుపార్టీ ఎన్నికల ప్రణాళిక

పి. సి. జోషి

రాబోయే ఎన్నికలలో కమ్యూనిస్టు పార్టీ పోటీచేయ నిశ్చయించింది. అయితే, మేం కాంగ్రెసు సంస్థనుగాని, ముస్లింలీగ్‌నిగాని ప్రజలయెదుట న్యూనపరచడానికి కాదు, ఎన్నికలలో పాల్గొంటున్నది; మమ్మల్ని మేము స్తుతించుకోవడానికి అసలే కాదు. విశాలమైన భారతదేశంలో ప్రజలందరికి సమాన స్వాతంత్ర్యం ఉండాలన్నా, ఒకరు మరొకరిమీద పెత్తనం చెలాయిస్తారనే అనుమానం లేకుండా ఉండాలన్నా, ఎట్టి రూపంలో స్వరాజ్య సౌధం నిర్మించబడాలో వోటర్ల యెదుట మేం చిత్రించదలచుకున్నాం. స్వాతంత్ర్యం కోరే ప్రతి భారత పుత్రుడు సంతోషంగా యితరు లందరితో "భాయి భాయి"గా మెలగడానికి యే మూలసూత్రాలు అవసరమో, వేటి పునాదిమీద సుస్థిరమైన స్వరాజ్య సౌధం నిర్మించబడాలో మేం ప్రజలకు చెప్పబోతున్నాం. ఇందుకే మేం ఎన్నికలలో పోటీచేస్తున్నాం.

మాపార్టీకి కాంగ్రెసుతోను, ముస్లింలీగ్‌తోను, తీవ్రమైన అభిప్రాయభేదాలున్నమాట వాస్తవమే. కాని, అవిరెండూ మన ప్రధాన రాజకీయసంస్థలని మేం గుర్తిస్తున్నాం. కనుకనే, ఏ యే నియోజకవర్గాలలో మా సభ్యులు అభ్యర్థులుగా నిలబడ్డంలేదో, అక్కడ మేం కాంగ్రెసు అభ్యర్థుల్నీ, లీగ్ అభ్యర్థుల్నీ, బలపరచ దలచుకొన్నాం.

వివిధ నియోజకవర్గాలలో కమ్యూనిస్టుపార్టీ

ఇంచుమించు అన్ని కార్మిక నియోజకవర్గాలలోను మా అభ్యర్థులు నిలబడతారు. ఎందువల్లనంటే, భారత దేశ కార్మికవర్గం మాపార్టీ నాయకత్వాన్ని అంగీకరించుతూందనే విషయం స్పష్టంగా ప్రదర్శించబడవలసివుంది.

ఇక రూరల్ (పల్లెటూళ్ళ) నియోజకవర్గాల సంగతి. వీటిక్రిందికి సాధారణ నియోజకవర్గాలూ వస్తాయి, ముస్లిం నియోజకవర్గాలూ వస్తాయి. కొన్నికొన్ని ప్రాంతాల్లో కమ్యూనిస్టుపార్టీకి యితర పార్టీలకంటె ఎక్కువ మెజారిటీ ఉంది. అక్కడ రైతాంగాన్ని రైతుసంఘాలలో సంఘటితపరచి, బలమైన రైతుఉద్యమాన్ని మేం నిర్మించాం. అలాంటి ప్రదేశాల్లో రైతుల సంఘటితశక్తిని, వారి చైతన్యాన్ని, మేం ప్రదర్శించ నూహ తున్నాం.

విస్మృతాతులవారికి ప్రత్యేకించబడినట్టి, కమ్యూనిస్టులు పోటీచేయనట్టి, సాధారణ నియోజకవర్గాలలో మేం కాంగ్రెసు అభ్యర్థుల్నే బలపరుస్తాం.

ఇక ముస్లిం నియోజకవర్గాల విషయం, కమ్యూనిస్టు అభ్యర్థులు పోటీచేయనిచోట్ల ముస్లింలీగ్ అభ్యర్థుల్ని మేం బలపరుస్తాం.

ఏ నియోజక వర్గంలోనైనా, ప్రజాశత్రువులైన దొంగ వ్యాపారస్తులుగాని, తదితరులుగాని కాంగ్రెసుతరపున నిలిచినా, లీగ్ తరపున నిలిచినా అట్టివారికి కమ్యూనిస్టుపార్టీ సహాయం చేయదు.

కాంగ్రెసునుగాని, ముస్లిం లీగ్‌నిగాని, ఎదుర్కొనడానికి కాదు, కమ్యూనిస్టుపార్టీ ఎన్నికలలో పాల్గొంటూన్నది. ఉభయసంస్థలవారు యీ రోజున ఒకరిపై ఒకరు ద్వేషాగ్నిని రగుల్కొల్పుకుంటున్నారు. దాన్ని చల్లార్చడానికి ఉభయులతోనూ కలిసి పనిచేయడమే మా ఉద్దేశం. ఇందుకే మేము ఎన్నికలలో పాల్గొంటున్నాం. అంతేకాదు, దేశంయొక్క సత్వర స్వరాజ్యసిద్ధికి ప్రజలందరూ తిండి, బట్ట, ఉద్యోగాలు సంపాదించుకొనేటందుకు ఒక చక్కని కార్యక్రమాన్ని కూడా మేము వోటర్ల యెదుట పెట్టబోతున్నాం. అన్నిపార్టీలవారు కలిసి పూనుకుంటే ఆ కార్యక్రమం పూర్తిగా నెరవేరడానికి కెలా అవకాశాలున్నాయో చూపుతాం. అలా కలిసి పనిచేయకపోతే, యావద్భారతదేశం ఒక నరక కూపంగా మారిపోయే దుర్గతి ఎలా సంభవిస్తుందో విశదీకరిస్తాం.

స్వతంత్ర భారతదేశంలో అందరికీ సమాన స్వాతంత్ర్యం

కాంగ్రెసువారూ, ముస్లిం లీగువారూ ఎన్నికలపట్ల యెట్టి వైఖరిని ప్రదర్శిస్తున్నారు? తమ ఆశయాలు సిద్ధించడానికి ఒకరితో ఒకరు ఒడంబడిక చేసుకోవడం అత్యవసరమనే విషయాన్ని విడిచిపెట్టి, ఎన్నికలలో ఒకరిపై ఒకరు గెలవడమే ప్రధానంగా యెంచుతున్నారు. ఇదే సరియైన మార్గమని ఇద్దరూ అభిప్రాయ పడుతున్నారు. కాని యిది పెద్ద పొరపాటు. ఎందువల్ల?

భావి భారత రాజ్యాంగాన్ని నిర్ణయించవలసిన రాజ్యాంగ నిర్మాణసభను బ్రిటిష్ ప్రభుత్వం యెలా ఏర్పాటు చేయబోతూందో ఒకసారి పరిశీలిద్దాం. దానికి ఎన్నికలు వయోజన వోటింగు పద్ధతి ప్రకారం జరుగవు. లక్షలాది ప్రజా సామాన్యానికి వోటింగు అర్హత ఉండదు. దేశానికంతకూ ఒకే రాజ్యాంగ నిర్మాణసభ ఉండడంవల్ల, మొత్తం జనసంఖ్యలో హిందువులే మెజారిటీగా ఉండడంవల్ల, దానికి ఎన్నుకొనబడే ప్రతినిధులలో ఎక్కువమంది హిందూ కాంగ్రెసువాదులుగా ఉంటారు. అందువల్ల, ముస్లింలు మెజారిటీలో ఉన్న ప్రాంతాల ప్రతినిధులు భారత రాజ్యాంగముయొక్క ముఖ్య సూత్రాలతో ఏకీభవించరు. సిమ్లాలో జరిగిన నాటకం తిరిగి ప్రదర్శింపబడుతుంది. బ్రిటిష్ పాలకవర్గం యీ రెండుపక్షాలమధ్య రాజీకుదర్చడంకోసం ప్రయత్నిస్తున్నట్లుమధ్యవర్తులుగా 'పోజు' చేస్తారు. ఇద్దరికీ అంగీకారం కాని మరొక కొత్తస్కీమును సూచిస్తారు. అది అమల్లోకివస్తే ముస్లింలీగు కోరుతూన్న పాకిస్తానూ లభించదు; కాంగ్రెసుకోరే అఖండహిందుస్థానూ లభించదు. దేశానికంతకూ ఒక కొత్త రూపంలో బానిస సంకెళ్లు మాత్రమే లభిస్తాయి. కూప్లెండు తయారుచేసిన స్కీములో అట్టి కొత్త రాజ్యాంగంయొక్క పథకం స్పష్టంగా యిదివరకే సూచించబడింది. దాని ప్రకారం, దేశం మూడు భాగాలుగా చీల్చబడుతుంది. మొదటిది హిందూ ఇండియా, రెండవది ముస్లిం ఇండియా, మూడవది ప్రిన్స్లీ ఇండియా. హిందూ ఇండియాలో సహజంగా కాంగ్రెసు అభ్యర్థులే అధికారంలోకి వస్తారు. ముస్లిం ఇండియాలో లీగ్ అభ్యర్థులు వస్తారు. ప్రిన్స్లీ ఇండియాలో బ్రిటిషు పాలకవర్గం అధికారంలోవుంటుంది. ఈ మూడింటిమీద ఏజెన్సీస్టేట్ ఒకటి ఉంటుంది. అదే కేంద్రప్రభుత్వమన్నమాట. బ్రిటిషు ప్రభుత్వమే ఈరూపంలో సర్వాధికారాలతో అన్నింటిమీద పెత్తనం చెలాయిస్తూఉంటుంది।

ఇదీ కూప్లెండు స్కీము.

బ్రిటిషు ప్రభుత్వం స్పష్టంగా భారత స్వాతంత్ర్య వాంఛను గుర్తిస్తూ ఒక ప్రకటన గావించేటట్లు ఆందోళన చేయవలసిందిగా, బ్రిటిష్ కార్మికవర్గాన్ని మేం హెచ్చరిస్తున్నాం. అలా గుర్తించకపోతే భారతీయులంతా బ్రిటిష్‌వారిపట్ల శతృత్వం వహిస్తారు; అది ముందు ముందు మహా కల్లోలానికి దారి తీస్తుంది.

రెండు ప్రధాన సూత్రాలు

స్వతంత్ర భారతరాజ్యాంగం రెండు ప్రధాన సూత్రాల మీదఆధారపడి వుండాలని ఎన్నికలలో మా పార్టీ, ప్రచారం చేస్తుంది. మొదటిది యుక్తవయస్సు వచ్చినవారందరికీ వోటింగు హక్కు ఉండాలి. రాజ్యాంగ నిర్మాణ సభకు కొద్దిమంది మాత్రమే ఓట్లిచ్చి ప్రతినిధుల్ని ఎన్నుకొనే పక్షంలోను, ఆఎన్నికలైనా ప్రత్యక్షపు ఎన్నికలపద్ధతి ప్రకారం కాకుండా, 'పరోక్షపు' ఎన్నికల పద్ధతిప్రకారం జరిగే పక్షంలోను, అట్టిరాజ్యాంగం ఏప్రధాన సమస్యనూ పరిష్కరింపజాలదు. కొద్దిమంది ధనికవర్గాలకుమాత్రమే అధికారం లభిస్తుంది. అంతేకాదు. ఎన్నో సంఘర్షణలకు కూడాఅది దారి తీస్తుంది.

రెండవది, మన దేశంలో అనేక జాతుల ప్రజలు నివసిస్తున్నారు. పఠాన్‌లాండ్, బెలూచిస్థాన్, సింధు, ముస్లింల తూర్పు పంజాబ్, సిక్కుల మధ్యపంజాబ్, హిందుస్థానీ బీహార్, రాజస్థాన్, అస్సాం, ఒరిస్సా, ఆంధ్ర, తమిళనాడ్, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్, బెంగాల్-ఇవన్నీ కొన్నివిశిష్టమైనకొన్ని జాతులకు జన్మభూములు. వీటిలో ఒకొక్కదానికి ఒక్కొక్క రాజ్యాంగ నిర్మాణసభ ఉండాలి. అదే ఆజాతియొక్క భావి రాజ్యాంగ విధానాన్ని తయారు చేయాలి. బెంగాల్ విషయం ఏమంటే, ముందుగా హిందూప్రాంతములోను, ముస్లిం ప్రాంతంలోను ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోవాలి. హిందువులు, ముసల్మానులు బెంగాల్‌లో కలిసి ఉండడమా లేక విడిపోవడమా? అనే సమస్యను ఆయా ప్రాంతాల్లో నివసించే హిందువులు, ముసల్మానులు వేర్వేరుగా సమావేశమై తేల్చుకుంటారు. అన్ని పక్షాలవారు నేడు గమనించవలసిన విషయం ఏమంటే, భావిభారత రాజ్యాంగంలో అందరికీ సమాన స్వాతంత్ర్యం ఉంటుందని హామీ యివ్వాలి. మన దేశంలో ఒక్కొక్క జాతికి ఒక్కొక్క (మిగతా 2 వ పేజీలో)

Roja Muthiah Research Library, 3rd Cross Road, C P T Campus, Taramani, Chennai - 600 113, India.

Microfilmed from photocopy

(1 వ పేజీ తరువాయి) జన్మభూమి ఉంది. అర్థికంగా ఒక్కొక్క దానికొక ప్రత్యేకత ఉంది. చారిత్రకంగా కొన్ని సంప్రదాయాలున్నాయి. వేర్వేరు సంస్కృతులు, వేర్వేరు సాహిత్యాలు, ఉన్నాయి అందువల్ల, ప్రతి జాతికి భారత రాజ్యాంగంలో సంపూర్ణ స్వాతంత్ర్యం ఉండాలి. అట్టి వాంఛను మనం గుర్తించి, ప్రోత్సహించాలి. కాంగ్రెసు - లీగుల మధ్య నేడు మనం చూచే అభిప్రాయ భేదాలను ప్రజాస్వామ్య పద్ధతితో పరిష్కరించాలంటే, ఇదే సరియైన మార్గం. ఈ సూత్రాన్ని మన మంతా అంగీకరిస్తే, ముస్లిం జన్మభూము లన్నింటికీ స్వయంనిర్ణయాధికారాన్ని గుర్తించినట్లవుతుంది. పాకిస్తాన్ కోర్కెయొక్క మూలసూత్రం కూడా యిదే. అంతేకాదు, పై సిద్ధాంతాన్ని అంగీకరించడంవల్ల, కొందరు లీగ్‌నాయకులు కోరుతూన్నట్లు పంజాబురాష్ట్రమంతాగాని, అస్సాం రాష్ట్రంగాని, పాకిస్తాన్ రాజ్యాంగంలో భాగాలుగా ఉండవు. అలా ఉండాలనటం న్యాయసమ్మతమైనకోరికకాదు.

మరోవైపు, కాంగ్రెసు కోరుతూన్నట్లు, ఆయా ప్రాంతాలలో నివసించే ప్రజల అభిప్రాయాన్ననుసరించే ఈ చర్య తీసుకున్నట్లవుతుంది.

అంతేకాదు, ఈ పద్ధతికి మన మంగీకరిస్తే, ఒకజాతికి - మరొకజాతికి ఇప్పుడున్న వైషమ్యాలు, కలతలు అంతరిస్తాయి. ఉదాహరణకు బొంబాయి రాష్ట్రంలో గుజరాతీలకూ - మహారాష్ట్రులకు మధ్య ద్వేషం ఉంది. పంజాబీలకు - సింధురాష్ట్రంవారికి మధ్య కలతలున్నాయి. బెంగాలీలకు - అస్సామీలకు మధ్య క్రోధాగ్ని రగులుతోంది. బీహారీవారికి - బెంగాలీలకు మధ్య విభేదాలున్నాయి. ఆంధ్రులకు - తమిళులకుమధ్య ఒక పెద్ద అగాధం వుంది. ఈ కలతలూ కార్పణ్యాలూ తీవ్రరూపం దాల్చకుండా చేయాలంటే, పైన సూచించిన పద్ధతే సరియైన పరిష్కార మార్గం.

భవిష్యత్తులో భారతదేశమంతా ఏకఖండంగానే ఉంటుందని మా గట్టినమ్మకం. ఎందువల్లనంటే, భారతావనిలో ప్రతిజాతికీ సంపూర్ణ స్వాతంత్ర్యం, సమానహోదా ఉండి తీరుతాయని ముందుగా హామీయిచ్చిననాడు, అన్ని జాతులు కలిసే ఉండాలని స్వానుభవంమీద తెలుసుకుంటారు. కారణమేమంటే, అందరికీ కొన్ని సమానమైన అవసరాలు ఉండి తీరుతాయి.

సంస్థాన ప్రజలకు కూడా స్వాతంత్ర్యం ఉండాలి

భారతదేశ సంస్థానాలలో పేరుకైనా ప్రజాతంత్ర పద్ధతి లేదు. అందువల్ల బ్రిటిష్ సివిలియన్ అధికార్లు ఒకయెత్తు వేశారు. సంస్థానాలలో కూడా ప్రజాతంత్రపద్ధతి ఉన్నదని లోకానికి చూపెట్టడం కోసం, పైకి కొన్ని ప్రజాస్వామ్య సంస్థలను నెలకొల్పేటట్లు చేశారు. అవి మేడిపండు వంటివేగాని, నిజమైన ప్రజాసంస్థలు కావు (శాసనసభలు, జిల్లాబోర్డులు, వగైరా). వీటి తరపున ఎన్నుకొబడు ప్రతినిధులే సంస్థాన ప్రజల ప్రతినిధులంటూ ప్రపంచానికి చూపటమే వీరి ఉద్దేశం. నిజానికి వీరంతా తమ చెప్పు చేతలలో ఉండే కీలుబొమ్మలు. కొన్ని సంస్థానాలలో సంస్థానాధీశులు "సంస్కరణలం"టూ ప్రవేశపెట్టారు. కాని, బ్రిటిష్ ఇండియాలో మనకున్న కొద్దిమాత్రపు వోటింగు అర్హతలైనా సంస్థాన ప్రజలకు లేవు.

సంస్థాన ప్రజలందరికీ, బ్రిటిష్ ఇండియాలో మాదిరిగానే, సమానవోటింగు

స్వతంత్రభారత నిర్మాణానికి మాపార్టీ కార్యక్రమం

హక్కు ఉండాలని మాపార్టీ ప్రచారం చేస్తుంది. వారికికూడా స్వయంనిర్ణయసూత్రం అమలు జరగాలి. అప్పుడే, రాజ్యాంగనిర్మాణ సభ ప్రజాస్వామ్య సూత్రాలప్రకారం ఏర్పడగలదు. సంస్థానాలలో నిజమైన ప్రజా ప్రతినిధులు అప్పుడే రాజ్యాంగ నిర్మాణసభకు ఎన్నుకోబడతారు. అప్పుడే వీరిక ప్రజలు తమ అభిప్రాయాలను స్పష్టంగా ప్రకటించి, స్వాతంత్ర్యం గలిగిన వివిధ జాతుల సమ్మేళనకు నాయకత్వం వహించ గలుగుతారు. అప్పుడే మహారాష్ట్రులు, గుజరాతీలు, కేరళదేశస్థులు, సిక్కులు, ఆంధ్రులు - వివిధ జాతులవారందరూ తమతమ జన్మభూములలో స్వేచ్ఛావాయువులు పీల్చగల్గుతారు. ఈప్రజలిప్పుడు కొందరు బ్రిటిషు ఇండియాలోను, కొందరు సంస్థానాలలోను, చీలిపోయి ఉన్నారు. వారందరినీ ఐక్యపరచటానికి మార్గం మేము సూచించుతూన్న పద్ధతే.

అందరికీతిండి : రైతులకుభూమి

మన గ్రామాలలో ప్రజా వ్యతిరేకశక్తుల పెత్తనాన్ని నిర్మూలించడానికి, జమీందారుల, వడ్డీవ్యాపారస్తుల, నిల్వవ్యాపారస్తుల అధికారాన్నితొలగించడానికి, మాపార్టీ యీక్రింది కార్యక్రమం కోసం ఆందోళన చేస్తుంది. పల్లెటూళ్ల ఆర్థిక విధానాన్ని మార్పు చేయాలంటే, క్రింది చర్యలు ఎలా అవసరమో స్పష్టంకాగలదు :

1. జమీందారీపద్ధతి రద్దుకావాలి, భూమిని జాతీయ ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలి. వాలీ చాలని భూములతో వ్యవసాయం చేయడంవల్ల రైతు అనేక కష్టనష్టాలకు లోనౌతున్నాడు గనుక, అలాంటి పేదరైతులందరికీ ఎక్కువ భూములు లభించేటట్లు అన్నిభూములనూ తిరిగి పంచాలి. అంతేగాక, కో-అపరేటివ్ పద్ధతి ప్రకారం విశాలమైన భూఖండాలలో సేద్యం చేయడానికి వసతులేర్పరచాలి.

2. రైతుల ఋణాలన్నీ రద్దుచేయబడాలి. విపరీతమైన వడ్డీరేట్లు తీసుకొని అప్పులిచ్చే పద్ధతి శిక్షార్హం చేయాలి. కో-ఆపరేటివ్ బ్యాంకులు వ్యవసాయదారులందరికీ విరివిగా అప్పులివ్వాలి.

3 ప్రజలకు కావలసిన ఆహారపదార్థాలను కొనడం, అమ్మడం వ్యక్తుల చేతుల్లో ఉండకూడదు. అట్టి పద్ధతి విపరీత లాభాలను గుంజడానికి అవకాశమిస్తుంది. ప్రజలు బాధపడతారు. ప్రజాప్రతినిధులచే నడుపబడు స్టోర్లే రైతువద్ద సరసమైన ధరలకు ఆహార ధాన్యాలనుకొని, అమ్మాలి.

4 రైతుయొక్క నిత్యజీవితావసరాలకు పోగా మిగిలిన అదనపు ధాన్యాన్ని కొనేటందుకు, అతని కవసరమైన యితర జీవితావసర వస్తువులను చౌకగా సప్లయిచేసేటందుకు, ప్రభుత్వం అన్ని గ్రామాలలోను రైతుల సహకారంతో కో-ఆపరేటివ్ సేల్ అండ్ పర్చేజ్ సొసైటీలను ఏర్పరచాలి.

పేదరైతులకు సహాయం

ఈలోగా తక్షణంగా పేదరికంలోఉన్న చిన్న రైతులకు తొందర తొందరగా సహాయమందచేయడానికి తక్షణమే యీక్రింది చర్యలు తీసుకోవాలి:

1. సాగుకు లాయకైన భూములనన్నింటినీ, అవి జమీందార్లవైనా - ప్రభుత్వానికి చెందినవైనా, సాగులోకి తీసుకరావాలి.

2. అన్ని ఋణాలను రద్దుచేయాలి, పన్నుభారాన్ని బాగా తగ్గించాలి. తద్వారా బీదరైతు తన కుటుంబాన్ని సక్రమంగా పోషించుకొనగల్గుతాడు; అధికంగా పంటలు పండించగల్గుతాడు.

3. పెద్దపెద్ద భూస్వాములు వ్యవసాయపు పన్నుతోబాటు ఇన్‌కం టాక్సు కూడా చెల్లించేటట్లు చేయాలి. ఆదాయాన్నిబట్టి దానికి ఎక్కువ రేట్లు విధించాలి. ఈ విధానంవల్ల ప్రభుత్వానికి, రైతూ సంవత్సరానికి ఆరువేల రూపాయిల కంటె ఎక్కువ ఆదాయం శిస్తు రూపంలో పొందజాలదు.

నిర్బంధ పద్ధతితో వ్యవసాయం చేయించుకొనేపద్ధతిని రూపుమాపాలి. స్వతంత్ర భారత దేశంలో స్వార్థపరులైన నిలవ వ్యాపారస్తులుగాని, జమీందార్లుగాని, ఉండకూడదు.

పరిశ్రమలు అభివృద్ధికావాలి

మనదేశం పారిశ్రామికంగా అభివృద్ధి కాకుండా బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఎన్నో నిరోధాలు కల్పించారు. మరోవైపు దేశీయ పారిశ్రామికులు ఈ యుద్ధకాలంలో దొంగ వ్యాపారంచేసి, కోట్లకొద్ది లాభాలు సంపాదించుకొన్నారు. కార్మికుల శ్రేయస్సుగాని, ప్రజల సౌభాగ్యంగాని, వారికక్కర్లేకపోయింది. అందువల్ల, మనదేశంయొక్క ఆర్థిక వ్యవస్థను వారిచేతుల్లో విడిచిపెట్టడానికి వీల్లేదు.

ప్రభుత్వం ఈ క్రింది సూత్రాల నమలు జరపాలని కమ్యూనిస్టుపార్టీ ఆందోళన చేస్తుంది:

1. కీలక పరిశ్రమలన్నీ ప్రభుత్వ యాజమాన్యం క్రింద ఉండాలి.

2. ఇప్పటి కంటే వాటిని బాగా అభివృద్ధి చేయాలి.

3. అన్ని ప్రాంతాల్లోను సమానంగా ఒక ప్లాను ప్రకారం పరిశ్రమల నభివృద్ధిచేయాలి.

4. కార్మికుని జీవితవ్యయానికి సరిపోయేటంత భృతి ఉండాలి. సోషల్ ఇన్సూరెన్సు వంటి సౌకర్యాలకు ప్రభుత్వం ఎక్కువ ధనాన్ని ఖర్చుపెట్టాలి.

5. ప్రభుత్వ ప్రతినిధులు, యజమానుల ప్రతినిధులు, కార్మిక ప్రతినిధులు, సమాన సంఖ్యలో ఉండే కమిటీల ద్వారా ప్రభుత్వం పారిశ్రామిక ప్లానును అమలుజరపాలి.

(మిగతా 11 వ పేజీలో)

(9వ పేజీ తరువాయి) తీర్మానంమీద మాట్లాడునట్లుచూడమని ప్రెసిడెంటుగిరిగారివికోరారు. ఉపన్యాసకులు తప్పుదారిని పోతుంటే, వారు అసలువిషయానికి అంటిపెట్టుకొనివుండేటట్లుచూచే కర్తవ్యం ప్రెసిడెంటుది. ఈ కర్తవ్యాన్ని నెరవేర్చవలసిందిపోయి, అసందర్భంగా మాట్లాడునాతనిని సరిదిద్దమని కోరిన వారిమీద విరుచుకు పడ్డారు. "ప్రెసిడెంటును నేనుండగా నాకు తెలియదనా మీరు చెప్పటం. మీరు చెప్పనక్కరలేదు. ఈ నాన్‌సెన్సును నేను సహించను" అంటూ గిరిగారు రౌద్రాకారంతో, రంకెలు వేశారు. ముఖర్జీ మాట్లాడే అవాకులు చవాకులు వింటూ కూర్చున్నాడు.

స్వాతంత్ర్యం కొరకు పాటుబడుకున్న కాంగ్రెసులోని నాయకుడు కదా - అటువంటి నాయకునివద్ద ప్రజాతంత్ర లక్షణ ముండకపోతయ్యా అని అనుకున్నాను. కాని పై దృశ్యంచూస్తే, యజమాని తన బానిస మీద యెక్కడలేని నిరంకుశత్వాన్ని వెళ్ళబోసి నట్టున్నది.

ప్రజలముందు తీవ్రవాదం; ప్రభువులముందు-

ప్రజలముందు తీవ్రవాదం, ధనిక వర్గం ముందు లొంగుబాటుతనం చూపించే యీ కపట తీవ్రవాదుల సమ్మెవిషయాన్ని అడుగుకు తొక్కివేయుటకుచేసిన కుటిల ప్రయత్నాలు భగ్నమయినాయి.

అధిక సంఖ్యాకులు సమ్మె చేయవలసిందేనంటూ మితవాదుల కుతర్కాలనన్నిటిని ఖండించారు. ఇక గత్యంతరంలేక మితవాదులు సమ్మె చేయాలన్న విషయాన్ని అంగీకరిస్తూ, అడ్డుదికేటరును ప్రభుత్వం నియమించే విషయంలో మట్టుకు కాలపరిమితి పెట్టగూడదని వాదించటం మొదలు పెట్టారు.

కాలపరిమితి లేకపోతే, అధికార్లు అవకాశం తీసుకొని అంతుపొంతులేని కాలయాపన చేస్తుంటారన్న విషయం వీరికి కనపడలేదు.

మితవాదశక్తులు సమ్మె చేయవలసిన కర్తవ్యాన్నిఅంగీకరించడమే ఫెడరేషన్నుయింకా ముందుకు తీసుకుపోవటమన్న మాట. కనుకనే, యేకగ్రీవంగా అంగీకరించబడిన తీర్మానంలో కాలపరిమితిని తీసివేయుటకు అంగీకరించడం జరిగింది.

సత్వర కర్తవ్యాలు

రిట్రెంచిమెంటు సమస్యమీద ఫెడరేషన్ ప్యాసుచేసిన తీర్మానం కేవలం రైల్వేకార్మికుల ఆర్థిక హక్కుల కొరకు సాగించే పోరాటానికి సంబంధించినదే కాదు. ఈతీర్మానంలో ప్రభుత్వానికి సూచించిన కార్యక్రమం రైల్వే కార్మికుల నిరుద్యోగం మొదలుగాగల యిబ్బందులను తొలగించటంతోపాటుగా, పారిశ్రామికాభివృద్ధికి తోడ్పడి ప్రజల అవసరాలనుకూడా తీర్చుటకు తోడ్పడుతుంది. ఈకార్యక్రమంతో రైల్వేకార్మికులు సాగించుపోరాటం దేశాభ్యుదయం కోసం జరిగే ప్రజలందరి పోరాటం కనుక, రైల్వే కార్మికులు ప్రజల సానుభూతిని పూర్తిగా పొందగల్గుతారు.

ఈతీర్మానాన్ని అన్ని భాషలలోను తెలిగించికరపత్రాలద్వారారైల్వే కార్మికులకు, ప్రజలకు అందచేయవలెను.

వివిధ ప్రజా సంఘాలతో కలిసి బహిరంగసభలు జరుపుతూ తీర్మానాన్ని పూర్తిగా ప్రచారం చేయవలెను. అక్టోబరు 31 న జరుపు "నిరుద్యోగ వ్యతిరేకదినోత్సవా"నికికార్మికులను, ప్రజలను సమీకరించుటకు సమమిప్పటినుంచి సన్నాహం చేయవలెను.

కంచుకాగడా

ప్రజల రక్తమాంసాలను కరిగించి రూపాయలుగా అమ్మిపోసుకునే ధన పిపాసులను గురించిరాస్తూ, సుప్రసిద్ధ కాంగ్రెసు పత్రిక అయిన "బొంబాయి క్రానికల్" (వారపత్రిక) సెప్టెంబరు 30 వ తేదీ సంచికలో 'క్రానికలర్' అనే పేరుతో శ్రీ ఎ. అబ్బాస్ ఇలా అన్నారు :

"ఇలాంటివారు ఇండియాలోకూడా లేకపోలేరు.... 1930 జాతీయోద్యమం రోజుల్లో జపానులో తయారయిన ఖద్దరును, టోకియోలో చేయబడిన "గాంధీటోపీ"లను దిగుమతి చేసి అమ్మారు వీరు. ముసోలినీ విషవాయువులను ప్రయోగించి అబిసీనియా ప్రజల్ని పొట్టబెట్టుకుంటున్న రోజుల్లోనే వీరు ఫాసిస్టు ఇటలీతో వర్తకం సాగించారు.... వీరే ఒకవైపు ప్రభుత్వం వద్ద మిలిటరీ కంట్రాక్టులను పుచ్చుకొంటూ, మరోవైపు తమ ఆఫీసుమీద, మిల్లులమీదా జాతీయ పతాకం ఎగురవేస్తున్నారు; ఏ. ఐ. సి. సి. సమావేశం వచ్చిందనేసరికి వెయ్యి రూపాయిల టిక్కెట్లు కొన్నారు.... ఏ. ఐ. సి సి పెండాలులో "సుప్రసిద్ధ ప్రేక్షకులు" అనే బోర్డు చూచాను. దేశంకోసం అమోఘమైన త్యాగాలుచేసి, అష్టకష్టా లనుభవించిన సుప్రసిద్ధ దేశసేవకులకోసం, ఇకరదేశాల్లో మన ఉద్యమాన్ని ఎంతగానో బలపరుస్తున్న మిత్రులకోసం ప్రత్యేకించిన ఆవరణ అనుకున్నాను దానిని. అటుచూచాను దేశభక్తులు, మిత్రులు కనబడలేదు.

బొర్రలు పెంచుకొని, విదేశీ సిల్కు దుస్తుల్లో మెరిసిపోతూన్న మిల్లు యజమానులు, మిలిటరీ కంట్రాక్టర్లు, సినిమాయాక్టర్లు కనుపించారు !"

ఎన్నోసంవత్సరాలుగ జైళ్ళలో మ్రగ్గి, నేడు ఎన్నో శ్రమదమాదులకోర్చి వందల కొలది మైళ్ల ప్రయాణంచేసి వచ్చిన ఏ. ఐ. సి. సి. సభ్యులు, తమ్ముగురించి శ్రద్ధతీసుకునే దిక్కులేకుండా అవస్థలు పడ్డారనిరాశాడు కాంగ్రెసువాది అబ్బాస్.

★

1943 లో బెంగాలులో కనీవిని ఎరుగని కరువు వ్యాపించింది. తిండి దొంగలు అధిక లాభాలకోసం దుర్మార్గంకొద్దీ ఆహారపదార్థాలను దాచివేసి, కరువు మంటలను మరింత రగుల్కొలిపి ఒక్కసంవత్సరంలో 15 లక్షల మందిని పొట్టబెట్టుకున్నారు. (ప్రభుత్వపు లెక్కలప్రకారం) ఈకరువువల్ల వారు ప్రోగుచేసిన లాభాలు 150 కోట్ల రూపాయలు. అంటే ఒక్కొక్క ప్రాణం పిండి వేయి రూపాయిల చొప్పున అచ్చు పోసుకున్నారని శ్రీ కొంతి రామమూర్తి మొదలైన వారున్న విచారణకమిటీ నివేదిక తెలిపింది. గాంధీ శిష్యాగ్రేసరుడన్నని చెప్పుకునే బిర్లా ఏజంట్లు, హిందూమహాసభ నాయకుడు శ్యామప్రసాద ముఖర్జీ, మిల్లు యజమానులు ఈ "ఐశ్వర్యార్జనలో" భాగం పంచుకున్నారు. అంతేకాదు. వీరు రగిల్చిన ఆకలి మంటలకు తాళలేక లక్షలకొలది సోదరీమణులు తమ మానాన్ని అమ్ముకున్నారు. ఈ విధంగా ప్రజల పొట్టలు మాడ్చి, సోదరీమణుల మానాలను అమ్మించి ఈ కిరాతకులు ధనం రాసులు పోసుకున్నారు.

నెహ్రూ పండితుడు జైలునుంచి బయటికి వచ్చారు. ఈ తిండి దొంగల దురంతాలను విన్నారు. ఆతని హృదయం కంపించింది. "ఈ తిండి దొంగలను ఉరితీయా"లని ఎలుగెత్తి చాటారు.

★

కాని ఈనాడు ఎన్నికల తుపాను బయలుదేరింది. ప్రజా సేవకులను, ప్రజాద్రోహులను, వివక్షణ చేయడానికి కాంగ్రెసునాయకుల గీటురాళ్లు మారిపోయాయి. క్రొత్త గీటు రాళ్ళను పట్టిచూస్తున్న తెన్నేటి విశ్వనాధంగారికి ఈ కోటీశ్వరులు, ఉరితీయవలసిన తిండిదొంగలుగ కనబడడంలేదు. కాంగ్రెసు మహాసంస్థకు అండగా ఉండదగిన దేశభక్తులుగా కనబడుతున్నారు. ఎన్నికల సందర్భంలో కాంగ్రెసువారు చేయవలసిన బందోబస్తును వివరిస్తూ, ఇందుకు ధనసహాయం కావలసి ఉంటుందని అక్టోబరు 7వ తేదీ 'ఆంధ్రపత్రిక'లో వారు ఇలా రాశారు :

"కాంగ్రెసు పేరు ప్రతిష్టలను వినియోగపరచుకొని లక్షలు కోట్లూ ఆర్జించినటువంటి వర్తకులూ, మిల్లు యజమానులూ మొదలయినటువంటివారు అహ్మదాబాదు, బొంబై, షోలాపూరు, కాన్పూరు, కలకత్తా, చెన్నపట్టణంలో కూడా ఉన్నారు....ఇటువంటి వణిక్ వర్యుల దగ్గరనుండే ఒకకోటి. రెండుకోట్ల రూపాయిలు పార్లింగ్ కమిటీవారు సంపాదించవలసి ఉన్నది రెండుకోట్ల రూపాయలు అనగా ఆటువంటి వర్తకులకు వచ్చిన యుద్ధ లాభాలలో వెయ్యోవంతైనా లేదన్న సంగతి అందరికీ తెలిసినదే.

కాంగ్రెసుబలమే వారి బలం కాబట్టి, కాంగ్రెసుయొక్క విజయమే వారికి వర్ధమానకరమైనది కాబట్టి, ఈ మాత్రం ధనం వారు వెంటనే కాంగ్రెసుయొక్క కోశములో వెయ్యవలసిన కర్తవ్యం వారిపైన ఉంది" ....

లోగడ ప్రజల శ్రేయస్సుకోసం కాంగ్రెసు మహోద్యమాల నెన్నిటినో నడిపింది. ఆ ఉద్యమాలకు కావలసిన సహాయం కోసం ప్రజలనే అర్థించింది. ప్రజలే నిలువు దోడుగు లిచ్చారు. దేశంయొక్క భవిష్యత్తుకే అతి ప్రధానమైన ప్రస్తుత ఘట్టంలో విష్కల్మషమైనట్టి మునుపటి పద్ధతిని సూచించలేక పోతున్నారేమి విశ్వనాధంగారూ ? ఈ తిండిదొంగలు, దొంగవ్యాపారులు, ఈ బురఖాకాంగ్రెసు కోటీశ్వరుల అండతో ఎన్నికల్లో పాల్గొనడం ప్రజా సామాన్యంయొక్క శ్రేయస్సుకోసమే అని నమ్మమంటారా ? కాంగ్రెసు విజయమే వారికి వర్ధమానకర మన్నారు. అంటే ప్రజా శ్రేయస్సు, ప్రజా పీడకుల శ్రేయస్సు ఒకటే నంటారా? తోడేలుకీ, మేకపిల్లకూ ఒక్క కంచంలోనే ఆహారం పెడతారా ?

★

ప్రజా సామాన్యం యొక్క సహాయం పొందమని తెన్నేటి విశ్వనాధంగారు ఈనాడు సూచించలేక పోతున్నారు. ఇందుకు కారణాన్ని, వారితోపాటు ఈనాడు ఆంధ్ర కాంగ్రెసు నాయకవర్గాన్నలంకరిస్తున్న మద్దూరి అన్నపూర్ణయ్యగారు బయటపెట్టారు. అన్నపూర్ణయ్యగారు ఈ నెల 7 వ తేదీని తణుకులో ఉపన్యసిస్తూ ఇలా అన్నారు: "కాంగ్రెసు డబ్బు ఉండేవాళ్ళను నిలబెట్టేటట్లు కమ్యూనిస్టులు చేస్తున్నారు. కమ్యూనిస్టులు కాంగ్రెసును ఓడించుతామంటున్నారు. కాని వీరికి డబ్బుఎక్కడనుంచి వస్తోంది ? కమ్యూనిస్టులు గ్రామాలలో తిరిగి ప్రచారం చేయడంవల్ల, డబ్బు ఉండేవాళ్ళ దగ్గరకుమాత్రమే కాంగ్రెసువారు వెళ్ళగలుగుతున్నారు." తప్పి తప్పి, ఒక్కసారి నిజంపలికారు అన్నపూర్ణయ్యగారు ! నిజంగా ప్రజల శ్రేయస్సును కోరేవారికి ప్రజాసామాన్యమే పట్టుగొమ్మగా వుంటుంది. కాని, కోటీశ్వరులకు చేతులు చాచవలసిన అగత్యం అక్కరలేదన్న విషయాన్ని అనుకోకుండానే స్పష్టం చేశారు.

★

ఈనాడు కాంగ్రెసు నాయకవర్గం, ముఖ్యంగా ఆంధ్రలో ఎటు దారితీస్తోందో తెలుపడానికి మరో నిదర్శనం డాక్టరు పట్టాభిగారు ప్రసాదించారు. పిఠాపురం మహారాజావారి షష్టి పూర్తి ఉత్సవాలను పట్టాభిగారు అలంకరించారు. ఈసందర్భంలో ఉపన్యసిస్తూ వారిలా అన్నారు. "విశుద్ధమైన స్నేహం నన్నిక్కడికి తెచ్చినది. ఉన్న స్నేహం స్థిరపరచుకోవడమే గాక, ప్రత్యర్థులైన వారితో బాహాటముగా స్నేహం చేసుకోవటం సత్యాగ్రహి ధర్మం....మహారాజావారు చేసిన ప్రజాహిత కార్యములను గూర్చిన పొగడ్తలన్నీ ఇది. పసికే జరిగినవి. వారు చేయవలసినదిక ఒక్కటే. వారు యువరాజావారిని అనుసరించాలి. కొడుకు కాంగ్రెసులోవిన్న చేరితే, తండ్రి రేపు చేరతారనుకో కూడదా!" (ఆంధ్రపత్రిక : అక్టోబరు 12) మహారాజా ఎంత ప్రజాహితకారో అసంస్థానంలోని రైతులను, ప్రజాసామాన్యాన్ని కనుక్కుంటే తెలుస్తుంది. బ్రహ్మర్షి వెంకటరత్నం నాయుడుగారి అధ్వర్యాన సాగిన సంస్కరణోద్యమాలన్నీ, అయన కట్లమూయగానే మూటగట్టి మూలబెట్టిన ఉదంతాన్ని పరిశీలిస్తే తెలుస్తుంది. కాని అదంతా ప్రస్తుతం పట్టాభిగారికి అనవసరం. "ప్రత్యర్థులైన వారితో బాహాటముగా స్నేహం చేసుకోవటం సత్యాగ్రహి ధర్మం", ప్రజా శ్రేయస్సుకి ప్రత్యర్థులతో కూడానా పట్టాభిగారూ ? బొబ్బిలి రాజాకూడా కాంగ్రెసులో చేరినట్టు ఒక వార్త వచ్చింది. ఏమో మేనేమో !

వీళ్ళంతా స్నేహపాత్రులు. సహాయాన్ని అర్థింపదగినవారు. 'దేశభక్త' బిరుదార్హులు. ఈప్రజా కంటకులను, ప్రజలను కాల్చుకుతినే ఈతిండిదొంగలను, కోటీశ్వరులను తూర్పారబడుతూ, వాళ్ళ నెదుర్కొడానికి ప్రజలను సంఘటిత పరచడమే ఎన్నికల్లో ఒకముఖ్య కార్యక్రమంగా పెట్టుకున్న కమ్యూనిస్టులు దేశద్రోహులు. ....గాలి ఎటువీస్తోంది !

రాజుగారి ప్రవేశం

వచ్చాడట రంగానికి
రంగానికి వచ్చాడట
రాజుగారు వచ్చాడట
వచ్చాడట రాజుగారు -

తకధింధిక తకధింధిక
ధిమితకతక తకధింతక
రాణువతో వచ్చాడట
రాజుగారు రంగానికి -

తకధింధింతక తకధిం
హంగులతో పొంగులతో
భరతనాట్య భంగులతో
రంగానికి రాజుగారు
వచ్చాడట, వచ్చాడట ! -

చిత్రజగత్ చిత్రాంగుల
చిత్రచిత్ర పాత్రలతో
ఆతురపడి జాతరపడి
అభయుకే వచ్చాడట
రంగానికి రాజుగారు ! -

కాసావాడికి, కూపీల్
తీసే వాడికి, జాబులు
మోసేవాడికి - తోడుగ
పలంటీరు వేటుక్కు !
రంగానికి రాణువతో
రాజుగారు వచ్చాడట ! -

ఇదేమి చిత్రం ? బాబూ,
దరిద్రులెవరో ఉన్నారట ;
హరిజను లున్నారటనే !
అస్పృశ్యత ఉన్నదటే ;
గోత్రాలకు గోత్రాలుగ
కులాలకు కులాలుగా

అరిగిపోయి, తరిగిపోయి,
తిరిగి కలుస్తున్న వటే !
రంగానికి రాజుగారు
రాణువతో వచ్చారా ?

'ముప్పన్నెం' శే. దాతో
ముచ్చటైన తెండాతో
ఈ ముప్పన్నెం మేకానికి
సామీప్యం కలిగిందట,
కలిగిందట సాయూజ్యం ! -

రాజుగారి దర్జాలకు
వెన్నువిరిగి పడిపోయిన
రైతు నెత్తిమీదిగనే
నడుస్తుందట, నడుస్తుందట,
రాజుల స్వాతంత్ర్యరథం,
నడుస్తుందట ! వడివడిగా-

రాజుగారి రాణువలో
సీమసుక్క 'షేర్మ' నైతె
ఇంకా జాతీయత కేం ?
ఒకే భైరవ రాగం !

కుంఫినీకి గుండెహతల్
కత్తికోడి తదాఖా !
బొబ్బిలిదెబ్బ మరిస్తే,
అబ్బాయీ, ఆంధ్రుడివా ?

రాణువతో వచ్చాడట
రంగానికి రాజుగారు
తకధిం ధి తక తకధిం
హంగులతో పొంగులతో
రంగానికి రాజుగారు
వచ్చాడట, వచ్చాకట ! -

— ప్రయాగ కోదండ రామశాస్త్రి

బెజవాడలో
సారస్వత సభలు

29–9–45న శ్రీ పాటిబండ్ల అప్పారావుగారి అధ్యక్షతను రామమోహన్ లైబ్రరీ హాలులో సారస్వతగోష్ఠి జరిగింది.

శ్రీ రంగం శ్రీనివాసరావుగారు 'అధివాస్తవికత' అనే విషయంపై గోష్ఠిప్రారంభించారు. శ్రీశ్రీ ఇలా ఉపన్యసించారు:

వాస్తవికత ఇచ్చే షాక్ కంటె అధివాస్తవికత ఎక్కువ షాక్ ఇస్తుంది. తత్ఫలితంగా పాఠకుల ఆలోచనలో కదలిక. అది వాస్తవికత, వాస్తవికతలో గర్భితమైవుంది.

తర్వాత సర్రియలిజం(అధివాస్తవికత) అనే వాదం ఎలా పుట్టిందో, క్యూబిజం, ఇంప్రెషనిజం, పోస్టుఇంప్రెషనిజంమొదలైనవి అంతకుపూర్వం ఎలా వచ్చాయో క్లుప్తంగా చెప్పారు. గత మహాయుద్ధానంతరం, యుద్ధ ఫలితంగా ఏర్పడ్డ నిరాశా పరిస్థితులలో, 'డాడాయిజం' పుట్టుక వచ్చిందని చెప్పారు. పూర్వపు శిల్పమూ, సాహిత్యమూ మొదలైనవి ధనిక వర్గాలకు, వీరింతే వారికి పనికివస్తున్నవి: వాటిని 'ధ్వంసం చేయాలని డాడాయిస్టులు తలిచారు. యుద్ధంలో చాలవరకు ఆస్తి, శిల్పమూ, కళాసంపదా నష్టమయ్యాయి. కాని అది వీరు కోరినట్లుగా నాశనంకాలేదు. అందుచే వీరు వాస్తవికతమీద తిరుగుబాటుజెండా ఎత్తారు. వీరికి రాయాలని తహతహవుంది ఏమి వ్రాసినా ప్రయోజనంలేదనే నిస్పృహా వుంది: అందుచే వాస్తవికతపై తిరుగుబాటు చేస్తూ రచించినదే డాడాయిజంగా మారింది - అని చెప్పారు.

యుద్ధానంతరం. కొంతవరకు శాంతి పరిస్థితు లేర్పడ్డాక డాడాయిజంలో విభేదాలు వచ్చాయనీ. తర్వాత డాడాయిజం కంటె అభివృద్ధి మార్గాన సర్రియలిజం వచ్చిందనీ శ్రీశ్రీ గారు తెలియజేశారు. యూరప్‌లో సర్రియలిస్టు సాహిత్యమూ, ప్రదర్శనాలను గురించి క్లుప్తంగా చెప్పాక ఇలా అన్నారు:

"మానవునికి మానసికంగా ఎన్నో శృంఖలున్నాయి వాటినిపట్టి వూహలు కూడా వుంటాయి అందుచే ఆ శృంఖలాలను తెంచడానికి షాక్ ఇచ్చే రచనలు కావాలి. అదే అధివాస్తవికత.

"అది వాస్తవికత ఉన్మాదం మాత్రంకాదు. జనులను కలవరపరచితే పరచవచ్చు."

తర్వాత 1935 నుండి తాము అధివాస్తవికతారచనలను గురించి చేసిన ప్రయత్న చరిత్రను తెలియచేశారు:

"అధివాస్తవికుల ప్రవేశం". "కోయీ హాంస్‌రహాహై,కోయీరోరహాహై" అన్నవి వినిపించి తమ ఉపన్యాసం ముగించారు.

పిమ్మట, సెట్టి ఈశ్వరరావుగారు ఉపన్యసిస్తూ, డాడాయిజం, సర్రియలిజం పుట్టుక ఏ పరిస్థితులలో కల్గిందో తాము సానుభూతితో చూడగలం అని అన్నారు. కాని కవి కర్తవ్యం నిస్పృహను తప్పించి ప్రజలను కర్తవ్యోన్ముఖులుగా చేయడం. ప్రజల దుస్థితికి వేదన పడుతున్న సర్రియలిస్టులు. ప్రజలకు అందుబాటులో లేని సర్రియలిస్టు టెక్నిక్ ద్వారా తమ ధ్యేయాన్ని ఎట్లా చేరగలరో తమకు తెలియదని అన్నారు సర్రియలిజం, డాడాయిజం పుట్టిననాటి పరిస్థితులకంటె యీనాడు ప్రపంచం ఎంతో ఆశాకరమైన పరిస్థితుల్లో వుందని. నేడు నిస్పృహకు తావు లేదని, ప్రపంచాభ్యుదయానికి అడ్డువచ్చే శక్తులను నాశనంచేస్తూ ముందుకు పోవడానికి ప్రజలకు చేయూత నీయడమే అభ్యుదయ కవుల కర్తవ్యమని ఈశ్వరరావుగారు తెలియజేశారు. ప్రపంచం యింతవరకు బుద్ధిబలం మీదా, హేతుబలంమీదా అభివృద్ధి పొందుతూ వచ్చింది. ఇప్పుడు ఈ రెంటినీవదలి, సబ్ కాన్షస్ స్థితిలో వెలిబుచ్చే అభిప్రాయాలతో మానవాభ్యుదయం ఎలా సాధించగలరో తమకు తెలియదన్నారు.

తర్వాత, వి. వి. శాస్త్రి. కప్పా వెంకటరామశాస్త్రిగార్లు, అధివాస్తవికత ఎలా అరాజక వాదమో నిరూపిస్తూ ఉపన్యసించారు.

మల్లవరపు విశ్వేశ్వరరావుగారు మాట్లాడుతూ, సర్రియలిస్టుల వాదనలోని పరస్పర వైరుధ్యాలను చూపించారు. "మేము చేసే పని లోకానికి ఆశ్చర్యకరంగా కనబడుతుంది. కాని మేము ఉన్మాదులం కాము", అన్న శ్రీశ్రీ మాటనుతీసుకొంటే. వీరు కావాలనే లోకాన్ని ఉన్మాదులను చేస్తున్నారన్నమాట. అంటే సబ్‌కాన్షస్ స్థితిలో వ్రాయడం సాధ్యంకాదన్నమాట. వ్రాయాలను తహ తహ సర్రియలిస్టులకు వుంది. కాని నిస్పృహ కూడా వుంది. అలాటి పరిస్థితులలో ఆలోచన అవివేసి మనస్సు క్రీడనల్పడమే మార్గమనుకున్నారు. అదే సర్రియలిజంగా రూపొందినది. నిజానికి శ్రీశ్రీ ఉన్మత్తత ప్రేరేపించే కవిత్వం వ్రాయవచ్చు. కానిఆయనఉన్మత్తుడు కాడు. సంఘపరిస్థితులు మారడం నిజమైతే. జీవితంయొక్క ఒరవడి కవులనుకూడా దిద్దినట్లయితే. శ్రీశ్రీ ఇలాంటి కవిత్వం వ్రాయలేరు" అని అన్నారు.

అధ్యక్షుని అంత్యోపన్యాసంతో గోష్ఠి ముగిసింది.

అభ్యుదయ రచయితల కార్యవర్గ సమావేశం

మొన్న సెప్టెంబరు 29, 30 తేదీలలో శ్రీ తెలికిచర్ల వెంకటరత్నంగారి అధ్యక్షతన ఆంధ్రఅభ్యుదయ రచయితల కార్యవర్గసమావేశం బెజవాడలో, అభ్యుదయ రచయితల సంఘ కార్యాలయంలో జరిగింది. మొత్తం 15 గురు సభ్యులు హాజరయారు. ప్రత్యేకాహ్వానంమీద శ్రీశ్రీగారు, తురగా వెంకట్రామయ్యగారు సమావేశంలో పాల్గొన్నారు.

ప్రధానకార్యదర్శి శ్రీ తుమ్మల వెంకటరామయ్యగారు క్రిందటి డిసెంబరులో జరిగిన ద్వితీయ మహాసభానంతరం నేటి వరకు అభ్యుదయ రచయితలు వివిధ కేంద్రాల్లో నిర్వహించిన కార్యక్రమాన్నిగూర్చి విపులంగా తెలియజేశారు.

ఆంధ్రమహాకవి అయిన శ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహంగారు వృద్ధాప్యంలో దారిద్ర్యంతో బాధపడుతూ వుండడం ఆంధ్రజాతికే అవమానకరమని గుర్తించారు. అభ్యుదయ రచయితలు. ఆ మహాకవిని సన్మానించడానికి పూనుకున్నారు అభ్యుదయ రచయితలు గుంటూరులో. 1945 ఫిబ్రవరిలో శ్రీ చిలకమర్తి సన్మానమహాసభను జయప్రదంగా జరిపారు.

అన్ని కేంద్రాల్లోను - పట్టణాల్లోనే గాక పల్లెటూళ్ళలో కూడా - అభ్యుదయ రచయితలు శ్రీ వీరేశలింగం పంతులు, గురజాడ అప్పారావు మొదలైన ఆంధ్ర మహాపురుష వర్ధంత్యోత్సవాలను జరిపి. వారి ఆదర్శాలను ప్రోత్సాహించి ఆంధ్ర జాతీయాభ్యుదయానికి ముందడుగు వేస్తున్నారు.

నాలా కేంద్రాల్లో అభ్యుదయ రచయితలు లిఖిత పత్రికల్ని నడుపుతున్నారు. ఇవి సచిత్ర పత్రికలు. చిత్రకారుల చేతుల్లో చిన్నెలు వన్నెలు దేరి ఈ పత్రికలు అచ్చు పత్రికలకు ఏ మాత్రం తీసిపోవడంలేదు. రచయితలు, చిత్రకారులు ఇంకా కొంచెం శ్రద్ధవహిస్తే అన్ని కేంద్రాల్లోనూ లిఖితపత్రికలు త్వరలోనే వెల్వడగలవు.

"తెలుగుతల్లి"

శ్రీ గిడుగు వెంకట రామమూర్తిగారి జీవిత చరిత్ర, శ్రీ గురజాడ అప్పారావుగారి జీవితచరిత్ర ప్రచురించాం. 'తెలుగుతల్లి' ఇప్పుడు రెండు నెలల కొకసారి వస్తున్నది. ఇప్పటికి నాలుగు సంచికలు మాత్రం ప్రచురించాం.

వివిధ కేంద్రాలనుంచి వచ్చిన కార్యవర్గ సభ్యులు, స్థానిక సంఘాల బాధ్యులు. తమ తమ కేంద్రాల్లో జరిగిన సాహిత్యగోష్ఠులను గురించీ. రచనలను గురించీ సమగ్రంగా నివేదించారు.

తర్వాత భవిష్యత్కార్యక్రమాన్ని గూర్చి చర్చించి ఈక్రింది తీర్మానాలు ఏకగ్రీవంగా ఆమోదించారు.

తృతీయ రాష్ట్ర మహాసభ

ఆంధ్ర అభ్యుదయ రచయితల తృతీయ మహాసభను జరపడానికి విజయనగరంనుంచీ, రాజమండ్రి నుంచీ ఆహ్వానాలు వచ్చాయి. రాజమండ్రిలో మహాసభ జరపడానికి కార్యవర్గం నిశ్చయించింది. మహాసభాధ్యక్షులుగా శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారినీ. ప్రారంభకులుగా ముల్కురాజ్ ఆనంద్‌గారినీ కోరడానికి తీర్మానించారు.

ప్రణాళిక

యుద్ధమయిపోయింది. రోజురోజుకు పరిస్థితులు మారుతున్నాయి. ఈ క్రొత్త పరిస్థితులలో ఒక క్రొత్త ప్రణాళికను కార్యనిర్వాహకవర్గం ఆమోదించింది ఆంధ్ర జాతీయ వికాసానికి, జాతీయాభ్యుదయానికి, స్వాతంత్ర్యానికి, అభ్యుదయ రచయితలు తోడ్పడుతారని దీని సారాంశం ఈ ప్రణాళికను రాజమండ్రిలో జరుగనున్న మహాసభలో ప్రవేశపెట్టడానికి కార్యవర్గం తీర్మానించింది దానిని చర్చించి తమ అభిప్రాయాలను పంపవలసినదిగా రచయితలందరినీ కార్యవర్గంకోరింది.

గుంటూరు, బాపట్ల, బెజవాడ, విజయనగరం మొదలైన అన్ని స్థానిక సంఘాల వార్షికోత్సవాలు డిసెంబర్ రెండోవారం లోపుగా జరపడానికి తీర్మానించారు.

అన్ని కేంద్రాల్లోను సాహితీ పరులకు 'తెలుగుతల్లి'ని అందజేయడానికి దీక్షపూనారు కార్యవర్గ సభ్యులు.

వెంటనే అన్ని కేంద్రాల్లో నూతన సంవత్సర సభ్యత్వం చేర్పించడం ప్రారంభించాలనీ. డిసెంబర్ 15 వ తేదీకి పూర్తిచెయ్యాలనీ. కార్యవర్గం కోరుతున్నది

అభ్యుదయ సాహిత్యోద్యమం ప్రస్తుతమవుతున్న కొద్దీఅధికమవుతున్న బాధ్యతలనుపంచుకొని నూతనోత్సాహంతో, నూతన చైతన్యముతో తమ తమ కేంద్రాలకు సాగిపోయారు కార్యవర్గసభ్యులు, స్థానిక సంఘాల ప్రతినిధులు.

ప్రజాశక్తి

శ్రీ శ్రీకి సన్మానం

సెప్టెంబరు 27 వ తేదీని బెజవాడ శ్రీరామమోహన లైబ్రరీ హాలులో శ్రీ పాటిబండ్ల అప్పారావుగారి అధ్యక్షతను శ్రీశ్రీగారికి సన్మానం జరిగింది. ఈ సన్మానాన్ని శ్రీ విశ్వనాధ సత్యనారాయణగారు ఏర్పాటు చేశారు.

అధ్యక్షులు శ్రీశ్రీగారికి నూతన వస్త్రాలూ తాంబూలం కొంత నిధిని సమర్పించడంతో సన్మానసభ ప్రారంభమయింది. శ్రీ విశ్వనాధ సత్యనారాయణగారు సుదీర్ఘోపన్యాసం చేస్తూ శ్రీశ్రీతో తమకు భావాల్లో సంబంధం లేకపోయినా, ఆయన శిల్పకౌశల్యాన్నిబట్టి గౌరవ పాత్రుడవుతున్నాడన్నారు. ఏ కాలంలోనైనా నిలిచేది ఒక్క శిల్పం మాత్రమే నన్నారు.

శ్రీ శ్రీ 'మహాప్రస్థాన' కావ్యాలు ఆంధ్ర సాహిత్యంలో జీవకెరటాలుగా లేచాయనీ. అవి క్రొత్త లోకానికొక క్రొత్త చైతన్యాన్ని కూర్చాయనీ. గురజాడకు నిజమైన వారసుడని శ్రీ సెట్టి ఈశ్వరరావుగారు ఉపన్యసిస్తూ శ్రీ శ్రీ గారు ఈ మధ్య వ్రాస్తున్న అధివాస్తవిక రచనలను పేర్కొని ఈ అధివాస్తవికోద్యమం ఒక నిస్పృహ ఫలితంగా జనించిన తత్వం అన్నారు. తామీ అధివాస్తవిక రచనలతో ఏకీభవించ జాలమన్నారు. శ్రీ శ్రీ 'మహాప్రస్థానం' వంటి ఉత్తమ కావ్యాలు రాయగలిగేడంటే దానికి ముఖ్య కారణం ఆయన మహాశిల్పికావడంవల్లకాదు: కాలానుగుణ్యమైన ఉదాత్తభావాలను వ్యక్తపర్చడం వల్లమాత్రమేనని ఈశ్వరరావుగారు చెప్పారు.

తమ రచనలను పరిచయంచేస్తూ శ్రీశ్రీగారు, తాము మొదట్లోవ్రాసిన ఛందోబద్ధమైన కొన్ని పద్యాల్ని చదివి.తర్వాత'మహాప్రస్థానం'లోను 'మరో ప్రపంచం-మహాప్రపంచం' 'జగన్నాథ రథ చక్రాలు' మొదలైన కావ్యఖండాలతో శ్రోతలను ఉర్రూతలూగించారు. ఆ తరువాత ప్రస్తుతం వ్రాస్తున్న అధివాస్తవిక గేయాలు. సిరిసిరి మువ్వపద్యాలు చదివారు.

తర్వాత డాక్టరు కొమర్రాజు అచ్చమాంబ గారు 'నేను చదువరుల పక్షాన మాట్లాడుతున్నాను. మీరు ఏది వ్రాసినా మాకు అందుబాటులో ఉండేటట్లు వ్రాయండి. మాకు కావలసింది వ్రాయండి' అని అన్నారు.

అధ్యక్షులు ప్రసంగిస్తూ. శ్రీ శ్రీ మొదటలో ప్రదర్శించిన 'ఛందోబంధములు', ప్రస్తుతం ప్రదర్శిస్తున్న అధి వాస్తవికత నిలిచేవికావనీ. నిజమైన శ్రీశ్రీ నిత్యమైన శ్రీశ్రీ. ఈ రెంటికి మధ్యకాలంలో 'మహాప్రస్థానం' నాటి వాడేనని అన్నారు.

గనులలోని బొగ్గును తవ్వకుండానే ఉపయోగించుకోవచ్చు!

ఏరెప్పుడైనా బొగ్గుగనులుండే ప్రదేశానికి వెళ్ళి చూచివుంటే, భూగర్భంలోనుంచి బొగ్గును తవ్వి పైకి తేవడం ఎంత కష్టసాధ్యమైన పనో బోధపడుతుంది. ఎన్నో అడుగుల లోతున భూమికింద, పీల్చుకోడానికి మంచి గాలి అయినా లేని గనులలో, గంటలకొలది వుండి బొగ్గును తవ్వడం, ఆ తవ్విన దానిని పైకితెచ్చి పొయ్యడం, సామాన్యంకాదు. అది ఎంతో శ్రమతోను. ప్రమాదంతోను కూడుకున్నవని. అంతేకాదు. ఆ బొగ్గుకోసం ముందుగా ఎంతోమట్టి, రాళ్లు రప్పలు తవ్విపోస్తేగాని అది లభ్యంకాదు. ఒక్కొక్కప్పుడు మనకి, తవ్వినబొగ్గుకంటె ఈవృధాగా తవ్వవలసివచ్చిన మట్టిపోగులే పెద్దవిగా కనబడుతూ వుంటాయి కూడాను.

అందుచేత ఇంత మానవశ్రమ దానికోసం ఖర్చుపెట్ట నక్కరలేకుండానే, ఆబొగ్గు భూగర్భంలో అలా ఉండగానే, మనకది ఉపయోగపడే మార్గం సోవియట్ శాస్త్రజ్ఞులు కనిపెట్టారు. అది ఏమిటంటే. గనిలోవున్న బొగ్గును గనిలోనే గ్యాస్ (వాయు)రూపంలోకి మార్చి వేయడం. ఒక ప్రత్యేక సాధనాన్ని గనిలోకి దించి దానితోఈ పని చేయవచ్చును. ఇలా తయారైన "కోల్‌గ్యాస్"ను గొట్టాల ద్వారా మనకు కావలసిన చోటికల్లా తీసుకు పోవచ్చును. ఈగ్యాస్ అగ్గిపుల్లగీసి అంటిస్తే మండుతుంది. మంచివేడిమి కూడా ఇస్తుంది. దానితో విద్యుచ్ఛక్తిని తయారుచేసే యంత్రాల బాయిలర్లు వేడిచేయడం. యినుము, ఉక్కు, గ్లాసు, పింగాణీ మొదలైన వాటిని కరగించడానికి పెద్దపెద్ద మూసలను. బాయిలర్లను వేడిచేయడం, ఇటువంటివన్నీ చేసుకోవచ్చు. ఇంతఎందుకు? మనం బొగ్గును ఏయే పనులకైతే ఉపయోగిస్తున్నామో ఆ పనులన్నీ ఈ గ్యాస్‌తోనే చేసుకోవచ్చు.

దీని చరిత్ర

ఈ విధంగా భూమిలోవున్న బొగ్గును భూమిలో వుండగానే గ్యాస్‌గా మార్చి ఉపయోగించుకోవచ్చుననే ఆలోచన మెండెలీవ్ అనే రష్యన్ రసాయన శాస్త్రజ్ఞుడికి 1888 లో తట్టింది. ఆయన దానిని గురించి పదే పదే చెబుతూనే వచ్చారు. 1892లోను, 1897 లోను, 1900 సంవత్సరంలోను దాని ఉపయోగాన్ని గురించి ప్రకటనలు చేస్తూనే వచ్చారు, కాని ప్రజల రక్తమాంసాలమీద బ్రతకడానికి అలవాటుపడ్డ జారుచక్రవర్తికి దేమి కావాలి? మానవశ్రమను తగ్గించాలనే ఆలోచనతో చక్రవర్తి కేమిపని? అందుకని మెండెలీవ్ చేసిన ప్రకటనలన్నీ అరణ్యరోదనంగానే వుండిపోయాయి.

1913 లో సర్ విలియం రామ్సే అనే స్కాచ్ రసాయన శాస్త్రజ్ఞుడికి కూడా యీ ఆలోచనే తట్టింది. అతడు కూడా దీనివలని లాభాలను గురించి హెచ్చరించాడు. దురదృష్టవశాత్తూ 1914 మొదటి ప్రపంచ సంగ్రామంలో ఆ శాస్త్రజ్ఞుడు చనిపోవడం మూలాన యూరప్‌లో కూడా అది మూలపడిపోయింది.

కాని అప్పుడు ప్రవాసంలో వుంటూవున్న లెనిన్ మెండెలీవ్, రామ్సేల ప్రకటనలను పరిశీలించుచూ వుండేవాడు. ఈపద్ధతి యొక్క ప్రాధాన్యతను గుర్తించాడు. బోల్షివిక్కుల పత్రిక అయిన "ప్రవదా"లో 1913 మేనెలలో లెనిన్ దీనిని అవలంబించవలసిన ఆవశ్యకతను గురించి ఒక వ్యాసం కూడా వ్రాశాడు ఈ విధానానికి మంచి భవిష్యత్తు వుందని కూడా లెనిన్ అప్పుడే చెప్పారు.

లెనిన్ చెప్పినట్లుగానే, రష్యాలో సోవియట్ ప్రభుత్వం వచ్చినతరువాత ఈపద్ధతిని ప్రవేశపెట్టడానికి ప్రయత్నాలు ప్రారంభమయాయి దీనికి ఒక ప్రత్యేక ట్రస్టు ఏర్పాటు చేసి కృషి ప్రారంభించింది సోవియట్ ప్రభుత్వం. కాని 1937 వరకూ ఇది ఒక రూపం పొందలేదు. 1937 లో సోవియట్ యూనియన్‌లో మొట్టమొదట ఈపద్ధతిని గోర్లోవ్ అనే చోట ప్రవేశపెట్టారు. ఒక సంవత్సర కాలంలోనే అక్కడ 20,000 టన్నులబొగ్గుతో సమానమైన గ్యాస్‌ను తయారుచేయగలిగారు ఈ విజయాన్ని చూసిన తరువాత సోవియట్ ప్రభుత్వం ఇంకా ఎక్కువ ప్రదేశాలలో ఈ పద్ధతి అవలంబించ నిశ్చయించింది లిసిచాన్‌స్క్, కురాఖోవ్‌కా లలోను, డానెట్సు ప్రాంతంలోను, మాస్కో బొగ్గుగనులలోను కూడా దీనిని ప్రవేశపెట్టింది. కాని ఈ రెండవ ప్రపంచ యుద్ధం కూడా దీనిని దెబ్బకొట్టింది. నాజీలు వచ్చి డానెట్సు ప్రాంతంలోనున్న ఈ సాధన సామగ్రిని నాశనం గావించారు. అందుచేత ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ మొదటికివచ్చాయి. అయినా సోవియట్ ప్రభుత్వం వాటిని వదలిపెట్టదలచుకోలేదు. అవన్నీ పునర్నిర్మాణం చేయడమే గాకుండా ఇంకా ఎక్కువచోట్ల ఈ విధానాన్ని అమలుపర్చడానికి పూనుకుంది.

అద్భుత ఫలితాలు

సోవియట్ అనుభవంలో ఈ నూతన పద్ధతి ఎంత లాభకరంగా కనిపించిందో కొంచెంచూస్తే ఈ ఆధునిక యుగంలో దాని ఉపయోగం ఎంత వుందో మనకి తెలుస్తుంది.

సాధారణంగా బొగ్గును కాల్చినప్పుడు నూటికి 10 నుండి 15 వంతుల వరకూ నుసి అయిపోతుంది. ఒక్కొక్కప్పుడు 40 వంతులుకూడా ఇలా నుసిగా అయిపోవచ్చు. టన్నులు కొలది వాడే పెద్దపెద్ద పవర్ స్టేషన్లలోను, యంత్రాగారాలలోను ఈనుసిని తీసి పారవేస్తూ వుండటం ఒక పెద్ద పని అయిపోతుంది. ఈ కొత్త పద్ధతి ఆశ్రమ ఏమీ ఉండదు.

ఎంత ఆధునిక పరిశ్రమల్లోనైనా పెద్ద బాయిలర్లు మొదలైనవాటిని వేడిచేయడానికి బొగ్గును కాల్చేటప్పుడు ఎక్కువ గాలిని సప్లయిచేయవలసి వస్తుంది. దీనివల్ల అసలు తయారయ్యే గ్యాస్‌కి రెట్టింపు పొగరూపంలో పోతుంది. దానిమూలాన అక్కడ ఉత్పత్తి అయ్యే ఉష్ణంలో నూటికి 25 వంతులు వృధాగా పోతుంది. రైలు ఇంజన్లు లాంటి వాటిలో కొన్నికొన్ని సమయాల్లో నూటికి 60 వంతులు కూడా ఇలా వృధాగా పోతుంది. ఈకొత్త పద్ధతివల్ల అలా వృధాగా పోయే శక్తి (ఉష్ణం) నూటికి 5 నుంచి 8 వంతుల కంటె ఎక్కువ వుండదు

ఈ పద్ధతిని అమలులో పెట్టడానికి కావలసిన సాధన సామగ్రి మామూలు బొగ్గుగనిని తవ్వడానికి కావలసిన సామగ్రిలో అరవంతు మాత్రమే వుంటుంది.

ఈ విధానంలో పనిచేయడానికి కావలసిన మనుష్యులు. బొగ్గుగనిలో పనిచేసేవారిలో నాలుగోవంతు కంటె ఎక్కువ అవసరం లేదు. వారుకూడా బొగ్గుగనిలోను, భూమి క్రింద వుండి అవస్థలు పడనక్కరలేదు.

ఈ గ్యాస్ పద్ధతిని ఉపయోగించడంవల్ల యంత్రాగారాలకు పరిశ్రమలకు, యంత్రపరికరాలకు సన్నిహితులైన అయే ఖర్చులో సగం ఖర్చు తగ్గుతుంది.

ఇవన్నీగాకండా, బొగ్గును తవ్వవలసిన అవసరమే లేకుండా పోవడంవలన బొగ్గును దేశంలో కావలసిన ప్రదేశాలకు చేరవేసేటందుకు పడే శ్రమలు, రైలుఖర్చు.ఇవేవీ అక్కరలేకుండా పోతాయి.

ఒక్క డానెట్సు, మాస్కో ప్రాంతాలలోని బొగ్గులో మూడోవంతు బొగ్గుతోనే సోవియట్ ప్రభుత్వానికి ఈ పద్ధతివల్ల రోజుకి 15,00,000రూబుల్సు,అంటే,రు. 28,00,000 (యుద్ధానికి పూర్వపు లెక్క) ఆదా అయినట్లు తెలింది.

ఇవన్నీ చూస్తే, సోవియట్ శాస్త్రజ్ఞులు తమ విజ్ఞానాన్ని ఉపయోగించి, మానవ శ్రమను తగ్గించి, సౌఖ్యాన్ని ఎక్కువచేసే సాధనాలు ఎలా కనిపెట్టి మానవాభ్యుదయానికి తోడ్పడుతున్నారో బోధపడుతుంది. అదిగాక సోవియట్ ప్రభుత్వం ఇటువంటి వాటికన్నిటికి ఎంతటి ప్రోత్సాహం ఇస్తుందో కూడా స్పష్టం అవుతుంది

—కొండేపూడి లక్ష్మీనారాయణ

దినపత్రిక నిధి

3.10.45 సంచికలో ప్రకటించిన మొత్తం రు 66,493 6 3

అనంతపురం జిల్లా

శ్రీ సి. వై. కొండయ్య, కొట్టలపల్లి, తాడిపత్రితా॥ 5-0-0

రాష్ట్ర కమిటీ

శ్రీ కె. అప్పారావు, 5-0-0

కె. రామారావు, జాదల్‌పూర్ బస్తర్‌స్టేట్ 1-0-0

ఒక సానుభూతిపరుడు, మద్రాసు 1,000-0-0

ఒక సానుభూతిపరుడు 50-0-0

కృష్ణాజిల్లా

గుడివాడ తాలూకా

శ్రీ పోతినేని సరోజినీదేవి, వెంట్రప్రగడ 50-0-0

గన్నవరం తాలూకా

ఎలమంచిలి మల్లికార్జునరావు, మేడూరు 80-0-0

కోడే మాధవరావు, చినవోగిరాల 300-0-0

కొఢాలి పరశురామయ్య, చినవోగిరాల 200-0-0

అన్నవరపు తప్పయ్య, చినవోగిరాల 10-0-0

దివి తాలూకా

మాలెంపాటి సీతారామయ్య నిమ్మగడ్డ 4,200-0-0

చలసాని వెంకటరామయ్య, భట్లపెనుమర్రు. 200-0-0

ఆదిఆంధ్ర ఫీల్డులేబర్ సొసైటీ, నాగాయిలంక 25-0-0

తలశిల అచ్చయ్య, నాగాయిలంక 10-0-0

తెలుగురావుపాలెం సెల్ నుండి 100-0-0

శివరామపురం(పెద్దప్రోలుశివారు) 116-0-0

నిడుమోలు గ్రామకమ్యూనిస్టుపార్టీ 33-8-0

నందిగామ తాలూకా

కర్నాటి గోపాలకృష్ణయ్య జగ్గయ్యపేట 10 0 0

సోమవరపు హరిహరప్రసాద్ ,, 5 0 0

కె. సి. రామస్వామి ,, 5 0 0

చిల్లర వసూళ్లు 3 12 0

విశాఖ జిల్లా

శ్రీ పి.యస్. ప్రకాశరావు, కాశిబుగ్గ 5 0 0

వి. వి. అప్పాజీరావు ,, 5 0 0

చిల్లర వసూళ్ళు 5 0 0

ప. గో. జిల్లా

నర్సాపురం తాలూకా

శ్రీ ఇందుకూరిబాపిరాజుకాపవరం 40 0 0

,, జగన్నాథరాజు ,, 30 0 0

వేగేశ్న శివరామరాజు ,, 5 0 0

ఏలూరు టౌన్

కడుపు బ్రదర్స్ 50 0 0

గుంటూరుజిల్లా

తెనాలి తాలూకా

శ్రీసుంకర తిరుమలరావు(పల్లెకోన) 10,000-

సుంకర లక్ష్మీబాయి ,, 1,116 0 0

కడియాల వెంకటేశ్వర్లు (చుక్కలవారి పాలెం) 5 0 0

నెల్లూరు జిల్లా

వి. సి. సుబ్బయ్య, గూడూరు 200 0 0

పుత్తూరి బాలకృష్ణయ్య, చెన్నూరు 10 0 0

కరదలి వెంకట సుబ్బారెడ్డి తిప్పవరప్పాడు 10 0 0

ఇనమడుగు వెంకట సుబ్బారెడ్డి తిప్పవరప్పాడు 5 0 0

మొత్తం 84,303 10 3

నూలుకోటాలు : తగ్గించరాదు

ఆంధ్రరాష్ట్ర చేనేత పారిశ్రామిక సంఘ ప్రధాన కార్యదర్శి కనుమ రాములు ఈ దిగువ ప్రకటన చేస్తున్నారు.

మద్రాసు ప్రొవిన్షియల్ టెక్స్టైల్ కమీషనరుగారు 11-9-45 వ తేదీని పారిశ్రామికులకు యివ్వవలసిన నూలుకోటాలు తగ్గించుతూ జిల్లా టెక్స్టైల్ కంట్రోల్ ఆఫీసర్లకు ఉత్తర్వులు జారీ చేశారు. దాని ప్రకారము చేనేత పారిశ్రామికులకు ఇంతకుముందు యేర్పరచిన నూలు కోటాలో సగం మాత్రమే యివ్వబడుతున్నది. ఈ సగం కోటా నూలున్నూ పారిశ్రామికులకు 15 రోజులకు మాత్రం సరిపోతుంది. మిగిలిన 15 రోజులు మగ్గాలుకట్టి వస్తువుచుకోవలసి వస్తుంది. మద్రాసు కమీషనరుగారు పారిశ్రామికులు నెలకు 18 లేక 20 రోజులకంటె యెక్కువ పని చేయరన్నీ, తాము నిర్ణయించిన నూలుకోటా యీ 18 రోజులకూ సరిపోతుందనీ చెబుతున్నారు. పారిశ్రామికులు నెలలో 30 రోజులున్నూ పనిచేస్తారు. అంతేగాని 18 రోజులు పనిచేసి మిగిలిన రోజులు పస్తుంటారు. అలా ముప్పయి రోజులూ పనిచేస్తేనే పారిశ్రామికుల జీవితం గడుస్తుంది. వారికి యింతకుముందు కూడ పూర్తి నూలుకోటా లభించనందున నెలలో 10, 15 రోజులు మాత్రమే పనిచేశారు. అంతమాత్రంచేత నేత పారిశ్రామికులు 15 రోజులు మాత్రమే పనిచేస్తారని టెక్స్టైల్ కమీషనరుగారు భ్రమపడరాదు. 18 రోజులు మాత్రం పనిచేస్తారని కోటాలు తగ్గించడంవలన పారిశ్రామికులకు తీరని నష్టము కలిగినది. ఇప్పుడేర్పరచిన నూలు కోటాలతో వారికి నెలంతా పనిలేదు. యుద్ధం అయిపోయిందని పారిశ్రామికులకు మజూరీలు తగ్గించారు. ఇంకా తగ్గుసూచనలు కనిపిస్తున్నాయి. ఇందువల్ల అన్ని జీవితావసర వస్తువుల ధరలు యింకా తగ్గనటువంటి యీ సమయంలో పారిశ్రామికుల జీవనమే దుర్భరమవుతుంది.

కమీషనరుగారు నిర్ణయించిన కోటాల ప్రకారం చూచుకొన్నప్పటికి 30 రోజులకు సరిపడేందుకు పారిశ్రామికులకు కనీసం ఇవ్వవలసిన నూలు కోటాలు ఈ క్రింది విధంముగా మార్చవలసి వుంటుంది.

చున్నట్లు తెలియచేశారు. యుద్ధావసరములకు 10205 బేళ్ళని, అఖిలభారత నూలు పంపక విధానము ననుసరించి యితర రాష్ట్రాలకు 14,033 బేళ్ళుపోతున్నవనీ కూడ వివరించారు. ఇతర రాష్ట్రాలనయి కొంతవరకు మిల్లుబట్టపయి ఆధారపడివున్న ఈ రాష్ట్రము నూలు యెగుమతిచేయక తప్పదనీ చెప్పారు. ప్రస్తుతం సప్లయి అవుచున్న నూలు కమీషనర్ గారి లెక్కల ప్రకారమే 18 రోజులకు సరిపోతుంది. నెలకు నూలు సప్లయికావాలంటే కనీసం 38 వేల బేళ్ల నూలుకావాలి.

యుద్ధావసరాలు తగ్గినాయి కాబట్టి అందుకు ప్రత్యేకించబడిన నూలు చేనేత మగ్గాలకు సప్లయి చేయుటకు అవకాశమున్నది. ఇక యితర రాష్ట్రాలనుండి వచ్చు మిల్లుబట్టలకు బదులు నూలు పంపడం మానివేసి దానికి బదులు చేనేత బట్టలను పంపించవచ్చును. ఆ నూలును యిచ్చట పారిశ్రామికులకు వుపయోగించినచో నూలు కరువు పోతుంది. ఈ విధంగాచేస్తే వారి జీవనోపాధికి తోడ్పడినవారవుతారు. పారిశ్రామికులు యింకా యెక్కువ బట్టలను తయారుచేయగల్గుతారు. మిల్లు బట్టలకు బదులు చేనేత బట్టలు యివ్వడం న్యాయంగాని నూలు ఇచ్చి యిచ్చటవున్న పారిశ్రామికులను అలమటింపచేయడం అన్యాయం. ఇతర రాష్ట్రాలకు నూలు సప్లయిచేయవలెనంటే మాలు మిల్లుల చేత యెక్కువ షిఫ్టులు పనిచేయించాలి. మన దేశంలో ప్రత్తికి కొరతలేదు. కొత్త నూలు మిల్లులు కట్టించి, వున్నవాటిచేత యెక్కువ వుత్పత్తి కొరకు యెక్కువ పనిచేయించాలి. మూలబడివున్న రాజమండ్రి స్పిన్నింగు మిల్లును ప్రభుత్వం స్వాధీనంచేసుకొని నూలు వుత్పత్తికి పూనుకోవాలి.

కాబట్టి మద్రాసు కమీషనరుగారు పారిశ్రామికులకు నిర్ణయించిన నూలు కోటాల విషయంలో పునర్విచారణ జరిపి. పూర్తినూలు కోటాలు పారిశ్రామికులకు అందునట్లు చూస్తారని ఆశిస్తున్నాము. అందుకుగాను గ్రామ చేనేతపారిశ్రామిక సంఘాలు పై విషయాలపయి తీర్మానాలు, మెమోరాండాలు తయారుచేసి కమీషనర్ గార్కి పంపాలి. అయాగ్రామాలలో మగ్గాల లెక్కలు సరియయినవిగా

మాలు నెంబరు		నెల 19 కమీషనర్ గారు ఇపుడు నిర్ణయించినమూలు కోటా		నెలకు కనీసం ఇవ్వవలసిన మాలుకోటా	
1 — 19	వరకు	40	పౌనులు	70	పౌనులు
20	నెంబరు	25	,,	40	,,
30	,,	20	,,	30	,,
40	,,	15	,,	25	,,
60	,,	10	,,	15	,,
80	,,	7½	,,	12½	,,
100	,,	5	,,	7½	,,

పై విధంగా ప్రతిపారిశ్రామికునకు తప్పనిసరిగా అందునట్లు కమీషనర్ గారు చూడవలసివున్నది. కమీషనరుగారు నేతపారిశ్రామికులకు మొత్తం 22912 బేళ్ళ సప్లయిఅగు వుండునట్లు చేయవూనుకోవాలి. కొత్త మగ్గాలకు కొత్త కార్డులు ఇప్పించాలి. వీవర్స్ కోవరేటివ్ సొసయిటీలలోనేయుచున్న మగ్గాల మూలు రేషన్ కార్డులు రద్దుచేయించాలి.

చేనేత సహకార ఉద్యమం

★

చౌటపల్లి (గుడివాడ తాలూకా, కృష్ణా జిల్లా) లో చేనేత సహకార సంఘం స్థాపించబడింది. ఈ సంఘం ఇదివరకు గుడివాడలో వుండేది. కాని స్వార్థపరుల చేతిలోపడి క్షీణదశకు వచ్చింది. చౌటపల్లికి మార్చినెలనగ్గర నుంచి దానిని అన్నివిధాల అభివృద్ధి చేయడానికి చేనేతకార్మికులు దీక్షబూనారు. ఈ ఉద్దేశంతోనే 25-9-45 న జిల్లా చేనేత సహకార సలహాసంఘ సమావేశాన్ని చౌటపల్లిలో ఏర్పాటుచేశారు.

సమావేశానికి 10 చేనేత సహకార సంఘాల ప్రతినిధులు వచ్చారు. ప్రతినిధులసభ శ్రీ చిలుకోట సుబ్బారావుగారి అధ్యక్షతను జరిగింది. ప్రతినిధులు రిపోర్టులిచ్చిన తరువాత సలహాసంఘ ప్రధానకార్యదర్శి శ్రీ టంటం శ్రీమన్నారాయణగారు ఉపన్యసించారు. "చేనేత సహకారసంఘాలు, సంఘాసంఘాలు, నేతకార్మికులను ఆర్థిక దాస్యంనుంచి తప్పించడానికే ఏర్పడ్డాయి. స్వార్థపరులైన మాస్టరు వీవర్లు దుష్ప్రచారం సాగించి, కార్మికుల్లో వీటిపట్ల విముఖత్వం కలిగించడానికి ప్రయత్నిస్తారు. మనమంతా ఐక్యతతో, కార్యదీక్షతో పనిచేసి కార్మికులందరూ వీటి ప్రాముఖ్యతను గుర్తించేలాచేసి, మాష్టరువీవర్ల పన్నాగాలను భగ్నంచేయవలసిన అవసరం ఇంకాఉంది" అని వీరు ఉద్బోధించారు.

తరువాత ఈ దిగువ తీర్మానాలు చేశారు.

సహకార సంఘాలకు కో-ఆపరేటివ్ బ్యాంకుల ద్వారా ఇప్పుడందుతూన్న ధనసహాయం చాలదు. కాబట్టి షేరు ధనానికి 8 రెట్లు అప్పు ఈ బ్యాంకుల ద్వారా ఇప్పించాలని కో-ఆపరేటివ్ రిజిస్ట్రారుని కోరుతూ ఒక తీర్మానం చేశారు. రాష్ట్ర చేనేత సహకార సంఘం ప్రాథమిక సహకార సంఘాలవారిచ్చిన ఇండెంట్లు ప్రకారం ముదురు రంగులతోసహా, సకాలంలో రంగునూళ్లు సప్లయి చేయించాలని ఒక తీర్మానం కోరింది.

కృష్ణాజిల్లాలో ఉన్న 16 సొసైటీలలో 13 బందరు సమీపంలో ఉన్నాయి. కాని ఈసొసైటీలన్నీ బెజవాడలోఉన్న కోఆపరేటివ్ సెల్సు ఎంపోరియం నుంచే నూలు తెచ్చుకోవాలి. దీనివల్ల అనేక వ్యయప్రయాసలకు గురికావలసివస్తూంది. కాబట్టి బందరులోనే ఒక కోఆపరేటివ్ సేల్సు ఎంపోరియం స్థాపించి, దాని ద్వారా సహకార సంఘాలకు నూలు సప్లయిచేయించాలని మద్రాసురాష్ట్ర చేనేత సహకార సంఘం వారిని కోరారు.

సహకార సంఘాల్లోని మగ్గాలకు ప్రతి మగ్గానికి 2 బండ్లు కిరసనాయిలు ఇప్పించాలనీ, సహకార సంఘాలను ఏర్పరుచుకునే నిమిత్తం దరఖాస్తులు పెట్టుకున్న వెంటనే రిజిష్టరు చేసుకోవలసిందనీ కోరుతూ తీర్మానాలు చేశారు.

సాయంత్రం అమితోత్సాహంతో ఊరేగింపూ, బహిరంగసభా జరిగాయి. బండారు వెంకయ్యగారు సభకు అధ్యక్షత వహించారు. శ్రీమన్నారాయణగారు, యర్రా త్రిశూలపాణిగారు ఉపన్యసించారు.

వ్యాప్తి

గురజలోను, చల్లుపక్కల గ్రామాల్లోను నేత కార్మికులు మాస్టరు వీవర్లచేతిలో పడి నలిగి పోతున్నారు. చౌటపల్లి సభకు వచ్చి, విషయాలన్నీ తెలుసుకున్నారు. వెంటనే గురజకు కూడా నాయకుల నాహ్వానించి 29 వ తేదీని సభ జరుపుకున్నారు. సభ ముగిసిన తరువాత పది నిమిషాల్లో 51 మగ్గాలవారు సహకార సంఘంలో షేరుదార్లుగా చేరారు. ఇంకా అనేకులు చేరడానికి ముందుకు వస్తున్నారు. ఇక తమ కష్టాలు గట్టెక్కుతాయనే ఉత్సాహం కార్మికుల్లో వెల్లివిరిసింది.

నూలు దొంగవ్యాపారి పట్టుబడ్డాడు

బాపట్లతాలూకా పండిళ్ళపల్లిలో కోనంకి సుబ్బారావు అనే కోటయ్య ముఠాకు చెందిన మాస్టరు వీవరున్నాడు. ఇతడు కొందరు విద్యార్థులను, అమాయకులగు చేనేత పారిశ్రామికులను మోసంచేసి సంతకాలు పెట్టించి కోటయ్య ముఠాకు చెందిన జిల్లాసంఘంవారి లాలూచీతో, నూలు రేషన్ కార్డులు పుట్టించుకొని, దొంగతనంగా వాడుకుంటున్నాడు. ఈ విషయం సంతకాలు పెట్టినవారికి తెలిసి జిల్లా కంట్రోలు ఆఫీసరుగారికి పిటీషను పెట్టారు. కంట్రోలు ఆఫీసరుగారు అకస్మాత్తుగా వెళ్ళి సుబ్బారావు దొంగకార్డులను పట్టుకున్నారు. యీ సందర్భంలో ఆ గ్రామంలో తమవద్దనేగాక యింకా కొంతమందివద్దకూడా ఉన్నాయని చెప్పాడట.

ఈ సుబ్బారావు లోగడ పండిళ్ళపల్లిలో జరిగిన బాపట్ల తాలూకా చేనేతపారిశ్రామిక మహాసభను విచ్ఛిన్నం చేయడంకొరకు, కోటయ్య ముఠాలోచేరి విశ్వప్రయత్నాలు చేశాడు. యిలాంటి ప్రజావ్యతిరేక కార్యాలు చేస్తున్న కోనంకి సుబ్బారావు చేష్టలలోని అర్థాన్ని దొంగకార్డులు బయటపడగానే ప్రజలు తెలుసుకున్నారు.

ఈ నెలలో మగ్గాలు లెక్కలను వ్రాసేందుకు కోటయ్యముఠా గుంటూరుజిల్లాలో కొందరు వ్యక్తులను నియమించారు. వీరిలో 3/4 వంతు మంది వర్తకులే, బాపట్ల తాలూకాలోని నియమించిన 16 మందిలో 11 మాస్టరు వీవర్లు. యీలను డీలర్లున్నారు. వారిలో కోనంకి సుబ్బారావు ఒకడు. ఇతగానిచేత మగ్గాల లెక్కలు వ్రాయించ బూనుకొన్న కోటయ్య ముఠా ఉద్దేశ్యమేమిటి? అయన వ్యంతానికి కొన్ని కార్డులనిచ్చి, అతనిని తమకు మద్దతుగా ఉంచుకోవాలనేగా!

చేనేత పారిశ్రామికులు యిలాంటి ప్రజాద్రోహుల చర్యలను ఎప్పటికప్పుడు బహిర్గతం చేసి, చేనేత ఉద్యమాన్ని కాపాడుకోవలసి ఉన్నది.

ఎస్టేటు రైతులపై అక్రమ జప్తులు.

★

30-9-45 వ ఉత్తర విశాఖజిల్లా రైతు సంఘ ఆర్గనైజింగ్ కమిటీ మార్పు పద్మనాభంగారి అధ్యక్షతక్రింద సోంపేటలో సమావేశమై, క్రింది తీర్మానాలు గావించింది :

— ప్రస్తుతం జిల్లాలో మెట్టపంటలు పూర్తిగా నష్టమైనందున కరువు తీవ్రత హెచ్చింది. ఈమధ్య కురిసిన వర్షంవల్ల వాల్గసవంతు పంటకు మాత్రమే అవకాశం కలదు. చెరువులకు మరమ్మతులు లేక మెట్టనేని నీరు నిలవనందున యీఆశకూడా నిరాశ అవుతూంది. కొబ్బరిదింపులుకూడా లేకపోవుటచేత, పేదసరికిప్పుకు నష్టం వాటిల్లింది. ఈ కష్టాలనుంచి రైతును గట్టెక్కించాలంటే, ప్రభుత్వం వెంటనే ఉత్తరవిశాఖను కరువు ప్రాంతంగా ప్రకటించి, పేదలకు ఉచితభోజనశాలలను తెరచి, జమీందారీ చెరువులన్నిటినీ బాగుచేయించాలి. ఎస్టేటు ఇరిగేషన్ చట్టాన్ని అమలు జరపాలి.

— చీకటి, మందసా ఎస్టేటు గ్రామాల్లో ఉద్యోగస్తులు పాత రికార్డుల నమలుపరచుటకై రైతులు యింట్లవద్దలేని సమయాన పశువుల్ని, బండ్లను, పెట్టెలు వగైరా సామానును జప్తుచేసి తీసుకు పోతున్నారు. కరువు బాధితులైన రైతులోకాన్ని యిలా పీడించడం శోచనీయమైనప్పటికి, జబర్దస్తీగా జప్తులు చేయడం సాగుతూనేఉంది. ప్రభుత్వ చట్టాన్ని వీరు యీవిధంగా ధిక్కరిస్తూంటే, స్థానికధికారులు చూస్తూ వూరుకోవడం తగదు. వీటికి తోడు మార్పు పద్మనాభం, దాసొబొడ్డి సారథి, సెప్పల సారథి మొదలయిన రైతు వర్కర్లమీద ఎస్టేటు ఇన్స్పెక్టర్లు కేసులుపెట్టి కోర్టుల కీడుస్తున్నారు. వెంటనే ప్రభుత్వం ఎస్టేటువారి అక్రమచర్యల నరికట్టవలసిందిగా కోరడమైంది.

— పాతిగాం, హంసరాలి, బెండిగెడ్డ ప్రాజెక్టులను నిర్మించి, ఉత్తర విశాఖజిల్లాలో నీటి కరువును తొలగించాలి.

— రైతులు పెట్టుకున్న అప్పుల దరఖాస్తులు మంజూరైనప్పటికీ, సోంపేట తాలూకా డిమాన్ స్ట్రేటరు లంచమిచ్చిన వారికే అప్పులిస్తున్నారు. వారి చర్యలను అరికట్టుటకు ప్రభుత్వం చర్య గైకొనవలసియుంది.

— ఈ జిల్లాలో సగంమందికి కిరసిన్ రేషన్ కార్డులు లేవు. కార్డుల (గ్రామాధికార్లు), డిపో యజమానుల, దయా దాక్షిణ్యాలపై కిరసిన్ సప్లయి ఆధారపడి ఉంది. ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు దొరికేటట్లు, సక్రమంగా కిరసనాయిలు పంపకమయేటట్లు ప్రభుత్వం కట్టుదిట్టాలు చేయవలసియుంది.

— సుమారు ఆరుమాసాలనుంచి బర్మా కాందిశీకులకు ప్రభుత్వాధికారులు అలవెన్సులు యిచ్చుటలేదు. కనీసం బర్మాలో నేటివరకూఉండిపోయినవారి కుటుంబాలకు, రోగపీడితులయినవారికి, ముసలివారికి, కుంటివారికి, ఐనా అలవెన్సులు యిప్పించాలి.

నిమ్న జాతులకు ప్రత్యేక నియోజకవర్గాలుండాలి

ది 28-9-45 తారీఖున రాజోలు తాలూకా కడలి గ్రామమున నిమ్నజాతుల మహాసభ శ్రీ పాముల ప్రకాశరావుగారి అధ్యక్షతక్రింద జరుపబడెను. యీ క్రింది తీర్మానములు ఏకగ్రీవంగా ఆమోదించబడెను:

డాక్టర్ అంబేద్కరుగారిని నిమ్నజాతుల ఏకైక నాయకుడుగా యీ సభవారు అంగీకరించడమైనది.

పూనా ఒడంబడికవలన నిమ్నజాతులకు అన్యాయమగుట యీ సభవారు తీవ్రముగా ఖండిస్తూ, వెంటనే నిమ్నజాతులకు ప్రత్యేక నియోజక వర్గములద్వారా ఎన్నికలు జరపవలసినదిగా యీ సభవారు ప్రభుత్వమువార్ని కోరుచున్నారు.

నిమ్నజాతులకు చెందినన కామ్రేడ్ కందికట్ల నాగభూషణంగారి మీదను, నిప్పర్తి నాగభూషణంగారి మీదను పెట్టిన పి. టి. అక్టును ప్రభుత్వము వెంటనే రద్దుచేస్తూ, తదితరులమీద కూడా పి. టి. అక్టును రద్దుచేయవలసినదిగా యీ సభవారు ప్రభుత్వమును కోరుచున్నారు.

నిమ్నజాతుల ఆర్థిక, సాంఘిక విద్యాభివృద్ధికొరకు వారికి ప్రత్యేక నివేశస్థలములను ఏర్పాటు చేయవలసినదిగా యీ సభవారు ప్రభుత్వమును కోరుచున్నారు.

ముస్లింలవలె నిమ్నజాతీయులకుకూడ జనసంఖ్యకు తగిన ప్రాతినిధ్యము నొసంగి, వారి సలహా లేనిదే భావి భారత అభ్యుదయమునకు సంబంధించిన ఏ చట్టముగాని చేయకూడదని, యీసభవారు ప్రభుత్వం వారిని కోరుచున్నారు.

తూర్పు గోదావరిజిల్లా బోర్డువలన నిమ్నజాతి ఉపాధ్యాయులకు జరిగేఅవమానములను అన్యాయమని ప్రభుత్వమువారు గుర్తించి చర్య తీసికొనవలసినదిగా యీసభవారు కోరుచున్నారు.

★

5-10-45 వ తేదీని రాజోలు తాలూకా గెద్దాడ గ్రామంలో గ్రామ నిమ్నజాతుల యువజన సంఘం శ్రీ తరపట్ల వెంకటరెడ్డిగారి అధ్యక్షతక్రింద సమావేశమై, పై విధమైన తీర్మానములనే ఆమోదించింది.

నీతినియమాలులేని తాంత్రికుడు

త్రెనాలి తాలూకా కతెవరంలో గ్రామ పెత్తనదార్లయిన బత్తుల చినరాఘవయ్య, కడియాల కోటిస్వామి, చర్యలను గురించి 30-5-45 "ప్రజాశక్తి"లో ఒక వ్యాసం ప్రకటించబడింది. కూలీలను అణగద్రొక్కాలనే ఉద్దేశంతో, వాములు తగులబెట్టారని పోలీసులకు తప్పుడు రిపోర్టులిచ్చి రెండు క్రిమినలు కేసులు పెట్టించారు. వాటిని విచారించిన తెనాలి స్పెషల్ ఫస్టుక్లాసు మేజిస్ట్రేటుగారు తాము కేసులను నమ్మడ లేదని కొట్టివేస్తూ, ప్రాసిక్యూషను సాక్షులను, పోలీసువారిని తీవ్రంగా విమర్శిస్తూ తీర్పులు చెప్పారు. ప్రాసిక్యూషన్ సాక్ష్యం స్వార్థదృష్టితో కూడి వుందని (Interested) అవకతవకలుగాను, నమ్మటానికి వీలులేకుండాను వుందని. కూలీలు ఎక్కువ కూలికోరినందున వారిని అణగద్రొక్కడానికి క్రిమినలు కేసులు పెట్టడానికి అవకాశం కొరకు చూచుచున్నారని. ప్రాసిక్యూషను సాక్షి బత్తుల చినరాఘవయ్య నీతినియమాలు లేని తాంత్రికుడని వ్రాశారు. జి. మాణిక్యం అను ఉపాధ్యాయినిని గురించి. యీ చిన రాఘవయ్య, పంచాయితీబోర్డు ప్రెసిడెంటుగా ఉన్నప్పుడు 24-9-35 తేదీన స్కూలు విజిటింగు పుస్తకంలో ఆమె నడతమంచిదిగాదని, వుద్యోగధర్మమును సక్రమంగా నడుపుట లేదని అర్థము వచ్చేలాగు వ్రాయటం, ఆమె మాననష్టం దావావేయగా రాజీకివచ్చి, తాను వ్రాసిన సంగతులు నిజముకావని ఒప్పుకొని, క్షమాపణకోరి, ఖర్చులక్రింద రు 36-0-0 యివ్వడం, మొదట తానువ్రాసిన రిమార్కులకు ఎంత ప్రచురణ యివ్వబడినదో అంత ప్రచురణ రాజీ పిటీషనుకుకూడా యిచ్చుటకు అంగీకరించడం, ముఖ్యంగా పిటీషను నకలును స్కూలు విజిటింగు పుస్తకములో అంటించుటకు తానే పర్మిషను తెచ్చి అంటించుటకు ఒప్పుకొనడం, యీ విషయమంతా కూలీలపక్షం ప్లీడరు అడుగగా చిన రాఘవయ్య తాను యెరుగననటం, జరిగింది. దానిమీదటి పెన్సు పక్షం వారు అప్పటి రాజీ పిటీషనుదాఖలా చేయటం జరిగింది. దానిమీద మేజస్ట్రేటుగారు కేసును కొట్టివేస్తూ తీర్పు చెప్పారు.

రెండవ కేసులో చిన రాఘవయ్య, కోటిస్వాముల చర్యలను అసహ్యించుకొంటున్న తెలగ, రెడ్డి, మహమ్మదీయ కులాలలోని రైతులు వుత్తర సాక్షులుగా వచ్చి, రైతు కూలీ ఐక్యతకు చక్కని పునాదులు వేశారు. జిల్లా కమ్యూనిస్టునాయకుడు కామ్రేడ్ గంగాధరరావుగారు ఉత్తరసాక్షిగా వచ్చారు. ప్రాసిక్యూషను సాక్షులందరూ కమ్మవారే కావటంబట్టిమాస్తే కమ్మవారు మాలలను క్రిమినల్ కేసులలో యిరికించి అణగద్రొక్కాలని సమయంకోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోందని మేజస్ట్రేటు తీర్పులో రాశారు. ముద్దాయిలు నిప్పుపెట్టి పోతుంటే చూస్తున్న ప్రాసిక్యూషను సాక్షులు మంటలను ఆర్పాలని ప్రయత్నించకుండా, చిన రాఘవయ్య ఇంటికి వెళ్ళటం వింతగా వుందని. మానవ స్వభావానికి విరుద్ధముగా వుందని. నిప్పు అంటుకోగానే నీరు లేదా, మంటలు ఆర్పాలి, లేకపోతే మంటలు విస్తరించకుండా చేయాలని, మానవుడైన వానికి అనే మొదట తట్టే ఆలోచనలని, అవి ప్రాసిక్యూషను సాక్షులకు తోచలేదంటే ప్రకృతి విరుద్ధమని అన్నారు. నాలుగవ సాక్షి కడియాల కోటిస్వామి మిగతా సాక్షులతో కలసి మునసబుగారి యింటికి రిపోర్టు యివ్వటానికి వెళ్ళ, వెళ్ళలేదనటం, కోటిస్వామి తన యింటికి వచ్చాడని మునసబుగారు అనడం, చూస్తే సాక్షులకు చిన రాఘవయ్య అంటే ఉన్న అభిమానముతో, ముద్దాయిలనుశిక్షించడానికి అతని vindictive స్వభావానికి (క్రోధం) తోడ్పడు తున్నారని, కూడా రాశారు. ఇద్దరుముద్దాయిలు నెమ్మదిగా వచ్చిరెండు నిప్పుపుల్లలుగీసి, ఒకేవామికిరెండు చోట్లనిప్పుపెట్టడం, ఆ వెన్నెలరాత్రిలో ఇదంతా చూస్తున్న సాక్షులకు చిక్కకుండా తప్పించుకుపోవటం—యిదంతా కల్పితగాథ అని, చిన రాఘవయ్య మాలలను అణగద్రొక్కటానికి క్రిమినలు కేసులు పెట్టడంలో ఎంతవరకైనా పోతాడని, తీర్పులో వ్రాశారు. ఉత్తర సాక్షిగా వచ్చిన జిల్లా కమ్యూనిస్టుపార్టీ సభ్యుడు కమ్మవారికి, మాలలకు గల తగాదా పరిష్కారంకోసం ప్రయత్నించిన చిన రాఘవయ్య కుట్రల మూలంగా రాజీ కుదరలేదని చెప్పినదాంట్లో అసహజం ఏమీ లేదని తీర్పులో వ్రాస్తూ ముద్దాయిలు నిర్దోషులని చెప్పారు. ప్రాసిక్యూషన్ సాక్షి చిన రాఘవయ్య పిచ్చిని తృప్తిపరిచేటందుకుగాను, పోలీసులు సరిఅయిన సాక్ష్యంలేనిదే కేసు పెట్టి వుండవలసిందికాదని వ్రాశారు.

పై భూస్వాముల ప్రోత్సాహంతోనే, కతెవరం కూలీల చర్యలు గ్రామశాంతికి భంగకరముగా ఉన్నవంటూ పోలీసులు మరొకజామీన్ కేసు పెట్టారు. రెండవ కేసులో నిర్దోషులని వదలి వేయబడ్డ యిద్దరు కూలీలను దీంట్లో చేర్చారు. ముద్దాయిల తరపున తెలగ, రెడ్డి, యాదవ, మహమ్మదీయ, రాజు, మాల కూలీలకు చెందిన రైతులు, కూలీలు ఉత్తర సాక్ష్యం చెప్పారు. తాలూకా రైతుసంఘాధ్యక్షులు రావి అమ్మయ్యగారు, జిల్లా కమ్యూనిస్టు నాయకుడైన కామ్రేడ్ గంగాధరరావు. మొత్తం 23గురు ఉత్తర సాక్షులుగావచ్చారు. కాని, 11 గురిని మాత్రమే మేజస్ట్రేటు విచారించారు. గ్రామంలో శాంతిని కాపాడటానికంటూ, 20 మందిని ఒకసంవత్సరం జైలుదో వరకు చేశారు. గ్రామంలోని రైతాంగం యొక్క సహకారంతో కూలీలు యీ జామీను కేసుమీద అప్పీలు చేయబోతున్నారు. రైతాంగం 200 రూపాయలు వసూలుచేసి యివ్వడానికి నిశ్చయించుకున్నారు.

అపూర్వమైన చైతన్యంతో రైతు-కూలీల ఉద్యమం ఇలా ఉరకలు వేసుకొంటూ పోతూంటే, చిన రాఘవయ్యలు - కోటిస్వాములు దాన్ని అణచగలమనుకోవడం పిచ్చి భ్రమ. ఇలాంటి కలుషిత పాత్రలు కాంగ్రెసు బురఖా తొడుక్కున్నంత మాత్రంచేత ప్రజలు తమ పక్షం వహించుతారనుకోవడం పిచ్చి।

"నా ఆశలన్నీ మీమీదే ఉన్నాయి"

ఉరవకొండ విద్యార్థి సభ

"స్నాతు కావలసినది వినాదాలు, ఉపన్యాసాలు కాదు, నన్ను మీ మహాసభకు రావటానికి పురికొల్పిన విషయం, మీ విద్యార్థిసంఘం చేసిన అసంఖ్యకృషి - ముఖ్యంగా హరిజన విద్యార్థులకు మీరు చేస్తున్న సేవ"—

అని వైజ్ఞానిక కార్యక్రమానికి అధ్యక్షతవహించిన బళ్ళారి రాఘవాచార్యులుగారు చెప్పారు.

సెప్టెంబరు 16వ తేదీన శ్రీ వీరమాచనేని మధుసూదనరావు (ఆంధ్రరాష్ట్ర విద్యార్థి ఫెడరేషన్ సహాయ కార్యదర్శి)గారి అధ్యక్షతను ఉరవకొండ (అనంతపురం జిల్లా) విద్యార్థి ఫెడరేషన్ మహాసభ జరిగింది. అంతకు పూర్వమే విద్యార్థులకు ఆటలలో పోటీలు జరిపారు. శ్రీ విద్యార్థినులతో పాటు, సుమారు 50 మంది విద్యార్థులకుపైగా వాటిల్లో పాల్గొన్నారు. 16 వ తేదీ ఉదయానికే కళ్యాణదుర్గ, అనంతపురం, గుత్తి మొదలైన సంఘాల నుండి సౌహార్ద్ర ప్రతినిధులు వచ్చారు. ఎంత విపరీతంగా వున్నప్పటికీ, మధ్యాహ్నం 1½ గంటలకల్లా 250 మంది విద్యార్థులతో ఊరేగింపు ప్రారంభమై, సినిమాహాలుకు చేరుకున్నది. ఉరవకొండ చరిత్రలో యిదే గొప్ప వూరేగింపని ప్రజలంతా ఉత్సాహంగా చెప్పుకున్నారు. సభాస్థలానికి "పణిచ కిషర్తి నగర్" అని. "డాక్టరు రాజగోపాలన్ గేట్"ని (స్థానిక కాంగ్రెసునాయకులు) వేదికకు "గట్టు వెంకటరమణప్ప వేదిక"ని (హరిజన సేవలో తీవ్ర కృషిసల్పిన స్థానిక కాంగ్రెసు నాయకులు) పేర్లతో చక్కగా అలంకరించారు. బి. గోపాలకృష్ణ (అనంతపురం జిల్లా విద్యార్థి సంఘ ఆర్గనైజరు) జండా నెగురవేశారు. జిల్లా ముస్లింలీగు కార్యదర్శి జనాబ్ అలీబేగ్‌గారు సభను ప్రారంభిస్తూ, తల్లిదండ్రులు తమ బిడ్డలకు విద్యాబుద్ధులు నేర్పించటంలో చాల శ్రద్ధతీసుకోవాలని, చాల కాలం విద్యార్థులలో ఐక్య విద్యార్థి ఫెడరేషన్ ఒక్కటే సంస్థవుంటూ వచ్చిందని, ఇప్పుడు గాంధిగారి ఆశీర్వాదం పొందానని ప్రొఫెసర్ రంగాగారు మరొక విద్యార్థిసంఘాన్ని పెడుతూ, విద్యార్థులలో చీలికలు తెస్తున్నారని, విద్యార్థి కాంగ్రెసు వచ్చిన తర్వాతనే తాము అనంతపురంలో ముస్లిం విద్యార్థి సంఘాన్ని స్థాపించవలసి వచ్చిందని, చెప్పారు. విద్యార్థులంతా కలిసి దేశ స్వాతంత్ర్యం కోసం కృషిచెయ్యాలని చెప్పారు. తరువాత విద్యార్థిసంఘ కార్యదర్శి నివేదికనిస్తూ, కాగితం, కిరసనాయిలు బట్టలు మొదలగునవి విద్యార్థులకు అందజేయటం కోసం, విద్యార్థి సంఘం సల్పిన కృషిని, చుట్టు పక్కల గ్రామాల్లో డబ్బు వసూలుచేసి విద్యార్థులకు స్కాలర్ షిప్పులు యిస్తున్నామని, యిప్పటివిద్యార్థిసంఘం అవసరమైన విద్యార్థిసంఘంగా కృషిచేస్తున్నదని చెప్పాడు. ఐక్యతలేని కారణంగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లోవస్తున్న అనర్థకాలను గురించి, ప్రపంచంలోని ఇతర దేశాలు ఐక్యతతో స్వతంత్ర ప్రభుత్వాలు స్థాపించుకుంటూ శరవేగంతో ఎలాముందడుగు వేస్తున్నాయో, అనైక్యత ఫలితంగా భారత దేశంలో మనం ఏవిధంగా బాధలు అనుభవిస్తున్నామో చెప్పి, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు గూడ ఎప్పటి కప్పుడు విద్యార్థి రాజకీయాలను తెలిసికుంటూ, వారి కోర్కెలను బలపరుస్తూ, ఐక్యవిద్యార్థి వుద్యమాభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతూ అధ్యక్షుడు తన ఉపన్యాసం ముగించారు. తరువాత బళ్లారి రాఘవాచార్యులుగారు, మీసంఘకృషిని ఎంతో అభినందిస్తున్నానని విద్యార్థులైన మీమీదే నా కెప్పుడూ ఆశలు వుంటున్నాయనీ, చెప్పారు. తరువాత "విప్లవం" అనే నాటక (హరీంద్రనాథ చటోపాధ్యాయ వ్రాసినది) ప్రదర్శింపబడింది. బహుమతులు పంచబడినవి. 1300 మందితో మహాసభ దిగ్విజయముగా జరిగింది.

ఆంధ్ర విశ్వవిద్యాలయం బెజవాడలోనే ఉండాలి

తిరువూరు విద్యార్థిసంఘకార్యనిర్వాహక వర్గం 23-9-45 తేదీన, బందరుపట్టణ విద్యార్థి సంఘ కార్యకర్తలు 30-9-45 తేదీన సమావేశమై యీ క్రింది తీర్మానాలను చేశారు:

ఆంధ్ర విశ్వవిద్యాలయమును ఆంధ్రరాష్ట్ర కేంద్రమైన బెజవాడలో స్థాపించవలయునని కోరారు. విశాఖ పట్టణమునకు మార్చిన ఎడల రాయలసీమ విద్యార్థులకు అనేక యిబ్బందులు కలిగి, రాయలసీమ ప్రజలు అనుమానించుటకు కారణమవుతుంది. కాబట్టి ఆంధ్రరాష్ట్రము కోసం విద్యార్థులందరకు అందుబాటులో వుండేలాగు ఆంధ్ర విశ్వవిద్యాలయమును బెజవాడలోనే స్థాపించవలయునని తీర్మానించారు.

అక్టోబరు 11 నుండి నవంబరు 9 వరకు లండనులో జరుగబోవు ప్రపంచ యువజన మహాసభకు, అఖిలభారత విద్యార్థి ఫెడరేషన్ తరపున ఆహ్వానింపబడి వెళ్ళనున్న డెలిగేట్లకు, బొంబాయి ప్రభుత్వం ప్యాస్‌పోర్టు యివ్వనందుకు తీవ్ర అసమ్మతి తెలుపుతూ, వెంటనే ఆ ప్రపంచ యువజన మహాసభకు అఖిలభారత విద్యార్థి ఫెడరేషన్ తరపున ప్రతినిధులకు ప్యాసుపోర్టు యివ్వించగలందులకు తీర్మానించారు.

ఆంధ్రదేశములో ప్రజాఉద్యమాలను ప్రతిబింబిస్తూ ప్రజలకు ప్రతి సమస్యమీద సరియైన మార్గమును చూపిస్తూ, అంతర్జాతీయ జాతీయ రాజకీయములను ప్రజల ముందు పెట్టుచున్నటువంటి "ప్రజాశక్తి" పత్రికను దినపత్రికగా నడుపుటకు అవకాశమివ్వనందుకు, ప్రభుత్వ చర్యను ఖండిస్తూ, పత్రికా స్వాతంత్ర్యమును అరికట్టుట చాలా అక్రమమనియు, ప్రజాస్వామికానికి విరుద్ధమనియు, కావున ఆంధ్ర ప్రజల అభిమానము చూరగొన్న "ప్రజాశక్తి" పత్రికను దినపత్రికగా నడుపుకొనుటకు అవకాశమివ్వవలెనని తిరువూరు విద్యార్థి సమావేశం తీర్మానించింది.

రాబోవు ఎన్నికలలో భారతదేశ భవిష్యత్తు నిర్ణయింపబడ బోవుచున్నది. కాబట్టి యీ ఎన్నికలలో వయోజనులందరికి ఓటింగు హక్కు నిచ్చి ప్రవేశపెట్టవలయునని కూడ తిరువూరు విద్యార్థిసంఘం ప్రభుత్వమును కోరుచున్నది.

ఇంతే కాకుండా కాకినాడ విద్యార్థులపై దౌర్జన్యం జరిపిన పోలీసులపై ప్రభుత్వం తగు చర్య తీసుకోవలసిందనీ, రాబోవు ఎన్నికలలో విద్యార్థులు అభివృద్ధికర శక్తులనే గెలిపించవలసిందనీ, బందరు విద్యార్థి సమావేశం తీర్మానించింది

★

విద్యార్థి సంఘం ఆఫీసులో దొంగతనం

బందరులో 15-9-45 రాత్రి విద్యార్థి సంఘం బోర్డు దొంగిలించబడిందనీ, తిరిగి 30 వ తేదీ రాత్రి విద్యార్థిసంఘ ఆఫీసులో కొంత రికార్డు సామాను దొంగిలించ బడిందనీ తెలియజేస్తూ, బందరు విద్యార్థిసంఘ కార్యదర్శి తెలియజేస్తున్నారు.

కంభం, మార్కాపురం తాలూకాలలో కరువు ప్రమాదం

●

క్రింది తాలూకా రైతుసంఘ అధ్యక్ష కార్యదర్శులు క్రింది ప్రకటనగావిస్తున్నారు:

కంభం, మార్కాపురం తాలూకాలకు (కర్నూలు జిల్లా) మొదటినుండి సరియైన వర్షములు లేవు. విత్తనములు వేసే టయిములో సరియైనపదును లేకపోయింది. మొలకలప్పుడే పైరు దెబ్బతిన్నవి. అతర్వాత తిరిగి అక్కడ కొంచెం, ఇక్కడ కొంచెం వర్షములు పడినప్పటికిన్నీ, మొత్తంమీద పైరులన్నియు దెబ్బతిన్నవి వర్షముమీదఆధారపడిన చెరువు లేవీ యింతవరకు నిండలేదు. ఇప్పుడైన వర్షములు పడకపోతే, పంటలు పూర్తిగ దెబ్బతింటవి.

కనుక యీ తాలూకాలకు కావలసినంత ధాన్యమునుసరసమైన ధరలకు ప్రభుత్వం వస్లయిచేయవలయునని తీవ్రమైన ఆందోళన గావించాలి. ప్రభుత్వం ధాన్యం సప్లయి చేయకపోతేతిండికి సరిపోయే ధాన్యము దొరకదు. దొంగ మార్కెట్టులో విపరీతధరలకు కొనలేక ప్రజలు నానా అవస్థలు పడవలసి వస్తుంది.

పంటలు పండుటలేదు గనుక రైతులకు పన్ను రిమిషన్ యివ్వవలయునని తీవ్రమైన ఆందోళన గావించాలి. దానికి ముందు, గ్రామ-రెడ్డి కరణములు మాసవారీలెక్కలు పంపునపుడు సరియైన పంటల అంచనా పంపేటట్లు చేయాలి. తప్పుడు లెక్కలు ఎవరైనా పంపివుంటే, రైతులు ముందుకు వచ్చి సరియైన లెక్కలు తయారుచేసి పై ఆఫీసర్లకు పంపాలి.

2500 బస్తాల అదనపు పంట

లేగుంటపాడు (నెల్లూరు జిల్లా) లోని భూముల మురుగునీటి కాలువ మేటవేసి 20 సంవత్సరాలనుండి నిరుపయోగ స్థితిలోవుంది. దీనివల్ల ప్రతి సంవత్సరం వర్షాలు వచ్చినప్పుడు 600 ఎకరాల భూమిలోని పైరు దెబ్బతింటూవుంది. దీనిని బాగుచేయించుకోటానికి కొందరు పెద్ద రైతులు ప్రయత్నించినా, యీ మురుగుకాల్వ మరమ్మతు జరుగలేదు.

గ్రామంలో ఉత్సాహవరులగు యువకులు కొందరు రైతుసంఘం ఏర్పాటు చేశారు. గ్రామ ప్రజల సేవకై పనిచేయుట ద్వారా ప్రజలను ఐక్యపర్చ గల్గినారు. శ్రీ నాగిరెడ్డి సీతారామరెడ్డిగారిఅధ్యక్షతనుమురుగుకాల్వను రిపేరు చేయించుకొనుటకు పూనుకొన్నారు.

కలెక్టరువద్దకు, యింజనీరువద్దకు రాయబారాలు తీసుకెళ్ళారు. కామ్రేడ్ గునుపాటి రామచంద్రారెడ్డి యీ విషయంలో ఎడగ తెగక పనిచేశారు. రైతులు వీరికృషికి తోడ్పడ్డారు.

దీని ఫలితంగా, 4½ మైళ్ళ కాలువను తవ్వించి వెడల్పు చేయుటకు దరిదాపు రు. 25,000 లు ప్రభుత్వం గ్రాంటు చేసింది. పని ప్రారంభ మయింది. యింతవరకు 3 మైలు తవ్వారు. పని జోరుగా సాగుతూంది. రైతుసంఘ ఆవశ్యకతను కేవలం లేగుంటపాడులోనేగాక, పక్క గ్రామాలలో కూడ రైతులు గుర్తిస్తున్నారు. ఈ కాలువ వల్ల 2500 బస్తాల అదనపుపంట రైతులకు వస్తుంది. ఈ విధంగా అభివృద్ధికి రైతులు కృషి చేస్తున్నారు.

గమనిక

చేనేత పారిశ్రామికులారా!

మదరాసురాష్ట్ర టెక్స్‌టైల్ కమీషనరు నూతనంగా పంపిన ఉత్తరువుల ననుసరించి, మగ్గాలలెక్కలను తిరిగివ్రాయించదలచినాము. అందుకు నూలు డీలర్లు చేనేత పారిశ్రామిక సంఘముల ప్రతినిధులతో కూడిన కమిటీల చేత, యీ లెక్కలు తయారుచేయిస్తాము. అందుకుగాను యీ జిల్లాలలోని యారన్ డీలర్ల సమావేశాన్ని 9-10-45 తేదీ ఉదయం 9 గంటలకు చీరాలలోనే జరుపుతున్నాం.

మగ్గాల లెక్కలు తయారుచేసిన తరువాత కొత్త నూలురేషన్‌కార్డు లిస్తాము. మగ్గాల లెక్కలు వ్రాయునప్పుడుగాని నూలు రేషన్ కార్డులిచ్చునప్పుడుగాని, మగ్గందారు ఎవరికిని ఎలాంటి రుసుము యివ్వనక్కరలేదు. కార్డులు పంపిణీ చేయడంలోకూడ మధ్యవారితో నిమిత్తంలేకుండా నేరుగా చేనేతపారిశ్రామికులకే అందజేయుటకు నూతన పద్ధతులవలంబిస్తాము. ఈ అంశములు చేనేతవారికి విశదంచేసే నిమిత్తం ప్రకటించడమైనది.

ఇట్లు,

చీరాల 5-10-45 } (Sd) సి. వెంకట్రామయ్య, గుంటూరుజిల్లా టెక్స్‌టైల్ కంట్రోల్ ఆఫీసరు (యారన్)

నిరుద్యోగ సమస్యను ఎదుర్కొనుటకు

8 లక్షల రైల్వేకార్మికులు సంసిద్ధం కావాలి

★

పోలేపెద్ది నరసింహామూర్తి

యుద్ధసమయంలో రైల్వే రాకపోకలను యెంతో పుత్సాహంతో నడిపిన రైల్వే కార్మికుల కృషినంతటిని తోసిపుచ్చి, 8 లక్షలమందిని పనిలోనుంచి తీసివేయాలన్న ప్రభుత్వస్కీమును, అఖిల భారత రైల్వేమన్సు ఫెడరేషన్ జనరల్‌కౌన్సిల్ తీవ్రంగా ఖండిస్తున్నది.

అందరికీ వుద్యోగాలను కల్పించటానికి రైల్వేబోర్డు ఈ క్రింది కర్తవ్యాలను నెరవేర్చాలి.

1. రనింగుస్టాఫ్‌తోసహా రైల్వే కార్మికుల కందరికి జీతంలో తగ్గింపులు లేకుండా వారానికి 42 గంటల నియామకం.

2. అందరికి వారానికి ఒకరోజు సెలవు.

3. నూటికి 25 వంతులచొప్పున రిలీవింగు స్టాఫ్‌ను యెక్కువ చేయాలి.

4. ఇంజనీరింగు గ్యాంగులకు నియమించిన రైలు హద్దులను తగ్గించాలి.

5. సబార్డినేట్ స్టాఫ్‌తో సమానంగా స్వల్ప జీతాలవారికి, రోజు జీతగాండ్రకు సెలవు వసతి వుండాలి.

6. కంట్రాక్టు విధానాన్ని రద్దుచేయాలి.

7. వర్కుషాపులలో జరుగు వుత్పత్తిని పెంపుచేయాలి. అనగా బాయిలర్లను, ఇంజన్ భాగాలను తయారుచేయుటకు అవకాశాలను కల్పించాలి.

8. ప్రస్తుతం యింజన్లు పోవలసిన యెక్కువ మైళ్ళ పరిమితిని తగ్గించి, వాటికి షెడ్డులలో త్వరత్వరగా మరమ్మతులు జరిగేట్లు చూడాలి.

9. యింజన్లను, ప్లైటెలను, వాగన్లను, వర్కుషాపులలో తయారుచేయించాలి.

10. దూరపు ప్రయాణీకులకు స్నానవసతి, వంటశాలలు, విశ్రమించేందుకు వసతి వుండునట్లుగా మూడవ తరగతి పెట్టెలను పునర్నిర్మించాలి

11. ఎత్తివేసిన రైల్వేలైన్లను తిరిగి స్థాపించాలి. ఆపివేసిన ట్రైన్ సర్వీసును తిరిగి ప్రవేశపెట్టాలి. ప్రజల అవసరాలను బట్టి ట్రైన్‌సర్వీసును యెక్కువచేయాలి.

12. కార్మికులందరి కొరకు యిండ్లను కట్టించాలి.

13. కొత్త రైల్వేలైన్లను దేశమంతటా నిర్మించాలి.

14. ఇంటర్‌లైన్లను నిర్మించాలి.

15. రైళ్ళు పోవడానికి వీల్లేని చోట్ల రైల్వేమోటారు ట్రాన్సుపోర్టును ప్రవేశపెట్టాలి.

16. రైల్వేలచేత ప్రస్తుతం నడపబడుతున్న రాయల్‌మైర్‌పోర్టు వర్కుషాపులను నడుపుతుండాలి.

దీనితోపాటుగా మొగల్‌సరాయిలో జరిగిన అఖిలభారత రైల్వేవసివారల మహాసభ తీర్మానానుసారం జీతాలను, అలవెన్సులను పెంచవే హెచ్చుచేయాలి. పై సూచనలను అంగీకరించక, కార్మికులను నిరుద్యోగానికి గురిచేసినట్లయితే, రైల్వేయూనియన్లు కార్మికుల హక్కులను సాధించడానికి సమ్మె బాలెట్ ను (సమ్మెచేయుటకు సభ్యుల అభిప్రాయమును) తీసుకొనుటకు సిద్ధపడవలసి వుంటుంది.

ఫెడరేషన్ యొక్క ప్రెసిడెంటు ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వం యొక్క కార్మికశాఖను, యీ తగాదాను పరిష్కారంచేయుటకుఅడ్జుడికేటర్‌ను నియమించమని కోరాలి.

ప్రభుత్వం యీ కోర్కెలను తోసిపుచ్చితే, అనుబంధ సంఘాలు తమ కార్యనిర్వాహక కమిటీలను సమావేశపర్చి సమ్మె చేయుటకు బాలెట్ తీసుకోవాలనే నిర్ణయాన్ని ఫెడరేషన్‌కు తెలుపవలెను.

అనుబంధ సంఘాలన్నీ అక్టోబరు 31 వ తేదీన అఖిలభారత నిరుద్యోగ వ్యతిరేక దినోత్సవాన్ని జరపాలి.

పై తీర్మానాన్ని 23 రైల్వే యూనియన్ల నుంచి హాజరయిన 60 మంది ప్రతినిధులు, 100 మంది ప్రేక్షకులతో యీ నెల 1, 2 తేదీలలో మద్రాసులో సమావేశమయిన అఖిల భారత రైల్వేమన్ ఫెడరేషన్ జనరల్ కౌన్సిలు యేకగ్రీవంగా ఆమోదించింది.

రైల్వేబోర్డు ఎత్తులు

రైల్వేబోర్డు వైఖరిచూస్తే పొంచి పొంచి ఆకస్మాత్తుగా తమ రిట్రెంచ్‌మెంటు ఆయుధంతో, రైల్వే కార్మికులను దెబ్బకొట్టటానికి యెత్తువేస్తున్నట్టున్నది. రైల్వేబోర్డు, ఫెడరేషను ప్రధాన కార్యదర్శితో యెప్పటినుంచి యెంతెంత మందిని తీసివేయటమో తమకే తెలియదని, అదంతా సైనిక అధికారుల యొక్క డిమాబిలైజేషన్ స్కీము మీద ఆధారపడివున్నదని, కనుక తాము పిలిపించినప్పుడే సంప్రతింపులకు రావలసినదని చెప్పిన మాటలను బట్టి పై వైఖరి వ్యక్తమవుతున్నది. దీనికితోడు రైల్వేబోర్డు అనేక చిక్కులు కలగజేసి, కార్మికుల ఐక్య పోరాటాన్ని దెబ్బ కొట్టటానికి, తీసివేయ దలచుకున్న 2½ లక్షల స్టాఫ్‌ను ఎ, బి, సి అని మూడు తరగతులుగా విభజించింది.

(ఎ) పర్మనెంటు స్థానాలలో నియమించబడిన టెంపరరీ వారు.

(బి) అదనంగా నియమించబడిన టెంపరరీవారు.

(సి) యుద్ధ సామగ్రిని తయారుచేయుటకు నియమించబడినవారు. మూడు తరగతులవారిని ఒక్కసారి తీసివేయరట. ఒక దఫా ఒక తరగతివారిని తీసివేస్తారట, తీసివేయబడిన వారికి యెప్పుడో అవకాశం వచ్చినప్పుడు వుద్యోగాలివ్వటానికి లేబర్ యెక్స్‌ఛేంజి కమిటీలను యేర్పాటు చేస్తామన్నారు.

రిట్రెంచిమెంటునే యెదుర్కొనవలసిన ప్రధాన కర్తవ్యాన్ని వదిలేసి, రైల్వేబోర్డు యొక్క యీ కుంటియెత్తుల కన్నిటికి లొంగిపోదామనే మితవాదుల, రైల్వేబోర్డు యేజంటుల యొక్క లొంగుబాటు విధానానికి జనరల్ కౌన్సిలు తీర్మానం పాఠం చెప్పింది. కుక్కకాటుకు చెప్పుదెబ్బగా రైల్వేబోర్డుకు దీటైన సవాలిచ్చింది. లోగడ ప్రధాన కార్యదర్శికి రైల్వేబోర్డుకు మధ్యజరిగిన సంప్రతింపులలో, రిట్రెంచిమెంటును ఆమలు జరపక తప్పదని తన వైఖరిని స్పష్టం చేసింది కాబట్టి రైల్వే బోర్డుతోటి సంప్రతింపులు లేనేలేవు, అడ్జుడికేటర్‌నునియమించమనిలేబర్‌డిపార్టుమెంటుతోనే సంప్రతింపులు జరపాలి. ప్రభుత్వం ఈ కోర్కెను మన్నించకపోతే, అనుబంధ సంఘాలన్నీ సభ్యులనుంచి బాలెట్ తీసుకొని కార్మికుల నందరిని దేశవ్యాపిత సమ్మెకు సంసిద్ధపర్చాలి అని జనరల్‌కౌన్సిలు చాటింది. జనరల్ కౌన్సిల్ సమావేశం ధైర్యంగా నిర్మాణాత్మక పోరాట కార్యక్రమాన్ని ఇచ్చి తీరాలని యెన్నిరోజులనుండియో ఆశిస్తున్న 8 లక్షల రైల్వేకార్మికులు ఫెడరేషన్ యొక్క యీ శంఖారవాన్నందుకొని పోరాటంకొరకు, దాని యొక్క పతాకంకింద నిలబడవలసిన సమయం ఆసన్నమయింది.

మితవాదుల వైఖరి

1 వ తేదీన జరిగిన జనరల్ కౌన్సిలు సమావేశంలో, స్టాఫ్ వెల్‌ఫేర్ ఆఫీసర్లనే గజెటెడ్ వుద్యోగాలను పొందిన బగ్షీ, విలియమ్సు, రాయిస్టు ఎమ్. ఎ. ఖాన్ మొదలగు అభివృద్ధి నిరోధకులు ఫెడరేషన్ను స్పష్టమైన పోరాట పంథాను అవలంబించనివ్వకుండా, పూర్తి లొంగుబాటువిధానాన్ని అవలంబించేట్టు చేద్దామనుకున్నారు; వారి దృష్టిలో రిట్రెంచిమెంటునే యెదుర్కొని తీరాలనే వుద్దేశ్యం యేకోశానాలేదు. రిట్రెంచిమెంటు జరిగి కొన్ని లక్షలమంది మాడిచస్తుంటే, అప్పుడేమి చేయాలనేదే వారిబుర్రలో పని చేస్తున్నది. ఎమ్. ఎ. ఖాన్ వుపన్యసిస్తూ, సిద్ధాంతరీత్యా చూస్తే రిట్రెంచిమెంటును వ్యతిరేకించాలి. కాని ఆచరణలో రిట్రెంచి చేయబడినవారికి నిరుద్యోగ భృతులను కోరటం మంచిది. ఇది ప్రధాన కర్తవ్య"మన్నాడు. ఆయన కళ్ళకు, రిట్రెంచిమెంటును ప్రతిఘటించటం ఆచరణీయం కాని పట్టి సిద్ధాంతంగా కనపడ్డది. నిరుద్యోగానికి గురిఅయిన తరువాత భృతి ఇప్పించటం ఆచరణీయం; కనుక నిరుద్యోగభృతికోసం వత్తిడి చేద్దాం; ఇది ఆయన వాదన. ఈ ముఠావారు అసలు సమస్యను మరుగుపర్చి ఫెడరేషన్ను పెడదోవను లాక్కొని పోవుటకు అనేక వింత వాదనలను చేయసాగారు. తరువాత ఎప్పుడో వుద్యోగాలను చూపేందుకు నియమించబడే లేబర్ యెక్స్‌ఛేంజి కమిటీలలో స్థానాలను కోరుదామని, యింతమందిని తీసివేయకుండా యేకొద్దిమందినో తీసివేయటానికి రైల్వేబోర్డు అంగీకరిస్తే మనమూ అంగీకరిద్దామని, రిటైర్ అయే వయస్సు 55 నుంచి 50 కి తగ్గించి 50 పైబడినవారిని రిటైర్ కమ్మనమంటే, కొంతమంది టెంపరరీ వారికి వుద్యోగాలు నిలుస్తాయని వాదించటం మొదలు పెట్టారు. కమ్యూనిస్టు ప్రతినిధులు యీ వితండ వాదనల నన్నిటిని గట్టిగా యెదుర్కొన్నారు. రిట్రెంచిమెంటునే యెదుర్కొనుటకు కార్మికులను సమీకరించాలన్న ప్రభుత్వ స్కీము మీద జనరల్ కౌన్సిలు దృష్టినంతటినీ కేంద్రీకరింప చేశారు. అక్టోబరు 31 కల్లా ప్రభుత్వం అడ్జుడికేటరును నియమించకపోతే యూనియన్లన్నీ బాలెట్ తీసుకొని సమ్మెకు సిద్ధపడాలన్న తీర్మానాన్ని ప్రతిపాదించారు.

2 వ తేదీ సమావేశంలో యీతీర్మానం చర్చకువచ్చింది. అభివృద్ధినిరోధకముఠాయొక్క నడవడిని చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. 1 వ తేదీన 5000 మందితో కూడిన్న బహిరంగసభలో వీరందరు గంభీరోపన్యాసాలిస్తూ, యే ఒక్క రైల్వే కార్మికుని తీసివేసినా ట్రాన్సుపోర్టు బంద్ అనీ, వెంటనే దేశవ్యాపిత సమ్మె జరిపితీరాలనీ, తిరిగి ఆగస్టు 9, 1942 దేశమంతటా తాండవమాడుతుందనీ, పెద్ద పెద్ద బాకాలు వూదారు. ఇలా ప్రజలముందర ఎంతో తీవ్రత్వాన్ని ప్రదర్శించిన ఈ వీరులకు సమ్మె తీర్మానాన్ని చర్చించాలని వచ్చేటప్పటికి కాళ్లు చల్లబడిపోయినయి. సమ్మె అంటే మాటలు కాదు, కావలసినంత కృషినంతటినీ పూర్తి చేసిన తరువాతనే సమ్మె మాట అలోచిద్దాం అని కొంతమంది అన్నారు. వీరి ఉపన్యాసాల ధోరణిచూస్తే, "మమ్మల్ని బతకనివ్వండి, బలుసాకు తినైనా జీవిస్తాం. సమ్మెలోకిమమ్మల్నియీడ్వబోకండని" మొరపెట్టుకున్నట్టున్నది.

కమ్యూనిస్టు వ్యతిరేకుల నిజస్వరూపం

మరికొంతమంది యీ తీర్మానాన్ని వ్యతిరేకించేందుకు కమ్యూనిస్టు వ్యతిరేక బురఖాను వేసుకున్నారు. కాంగ్రెసు వేషంతో వుంటూ, కమ్యూనిస్టులను దెబ్బకొట్టేందుకు గాను వివిధరకాల్ల అపర్యూనిస్టులతో చేతులు కలిపే బి. కె. ముఖర్జీ అనే ఆయన అసలు సమస్య అయిన రిట్రెంచిమెంటును వదిలేసి, కమ్యూనిస్టులను దూషించటమే ప్రధానకర్తవ్యంగా పెట్టుకున్నారు. "ప్రజాయుద్ధమంటూ వీరు యింతవరదాకా సమ్మె చేయకూడదన్నారు. ఇప్పుడు సమ్మెచేయాలంటున్నారు. వీరిఇష్టానుసారం మిగతావారందరు నడవాలని వీరి ఉద్దేశ్యం. కమ్యూనిస్టులు సమ్మె చేయాలంటున్నారు కాబట్టి, మనమంగీకరించకూడదన్నారు. ఇలాంటివారందరు పరిస్థితులలోని మార్పును గమనించటానికి యిష్టపడకుండా కళ్లకు గంతలు కట్టుకొన్నవారు.

వీరికి ప్రజలూ, దేశమూ ఏమీ పట్టదు. కమ్యూనిస్టు వ్యతిరేకత పొరలు దట్టంగా కమ్ముకుపోయిన అంధులు వీరు. ఒకాయన లేచి "సమ్మె లాభంలేదు. రైల్వే పనివారందరు దేశమంతటా ఒక నెల జీతాన్ని వుప్పుకోటం నిరాకరిస్తే, ప్రభుత్వం తప్పకుండా అడ్జుడికేటర్‌ను నియమిస్తుంది. సమస్య పరిష్కారమవుతుంద"న్నారు.

గిరిగారి రౌద్రాకారం

బి. కె. ముఖర్జీ కళ్ళాలువదలి అదేపనిగా కమ్యూనిస్టుపార్టీమీద దాడి సాగిస్తాంటే, యిద్దరు ప్రతినిధులులేచి అనవసరమయిన విషయాలను వదిలివేసి(మిగతా 2వ పేజీలో)

బర్మాకాందిశీకుల అగచాట్లు

ప్రస్తుతం రాజోలు తాలూకాలో ఒక్కొక్కొకా నికి నెల 1 రూ 5 లగాయతు 15 వరకు సుమారు 4500 మందికి అలవెన్సులు శాంక్షన్ చేశారు. ఇంకా క్రొత్త పిటిషన్ దార్లు సుమారు 1500 మందివున్నారు. ధరలు విపరీతంగా పెరిగిపోయి, యీ రు. 15 లే చాలకపోతుంటే, గోరుచుట్టుపై రోకటి పోటన్నట్లు యీతక్కువ మొత్తంలోనే కొంతగుంజుకోవడానికి, కొంతమంది తయారయ్యారు. వీరితోప్రథమును కాందిశీకుల రెవిన్యూ ఇన్స్పెక్టరు శ్రీ మల్లికార్జునరావుగారు. ఫీజుమనిషి 1కి 10 రూ నాయలకు ఒక రూపాయి లంచం తీసుకుంటున్నట్లుతెలుస్తోంది బట్టల అలవెన్సులో 15రూ లకు 2 రూ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇదేమని అడిగినవారికి అసలే అలవెన్సు సున్న.

అమాయకులగు స్త్రీలకు ప్రతి విధులుగా యిచ్చేది అలవెన్సులు వక్రమంగా పంచడానికై కొంతమంది ప్లీడర్లను నియమించారు. వీరు పారము 1కి 0-4-0. మనిషికి 1కి నెలకు 2 రూ. బట్టల అలవెన్సులో 15 రూపాయలకు రు 2 లగాయతు 5రూ వరకు తీసుకుంటున్నట్లుతెలుస్తోంది ఇంటాలివ్వనివారి పేర్లను ఇన్స్పెక్టరుగారి సహకారంతో పైనుండి తీసేసి అసలేకు అలవెన్సు లేకుండా చేస్తారు. ఎవరైనా అడిగితే వరండానుండి క్రిందికి త్రోయడం, తిట్టడం. స్త్రీలను నీచంగా బండబూతులు తిట్టడం జరుగుతుంది.

పశివేటిపల్లి మునసబుగారు మిరహా గ్రామాధికార్లంతా పిటిషన్ 1కి 2 నుండి 5 రూ. వరకు మామూళ్ళు తీసుకోవడం అలవాటైంది ఇవ్వకపోతే రికమెండ్ చేయరు.

తాలూకా బర్మా కాందిశీకుల రిలీఫ్ కమిటీ అధ్యక్షులు శ్రీ కడలి వెంకన్నగారికి పిటిషన్ 1కి 0-4-0 చెల్లించాలి.

దేవుడు వరమిచ్చినా పూజారి యివ్వడట సెప్టెంబరు 20వ తేదీనుండి క్రొత్త పిటిషన్‌దార్లను ఎంక్వైరీ చేయడానికై క్రొత్తగావచ్చిన అసిస్టెంటు ఇన్స్పెక్టరు, శ్రీ కడలి వెంకన్నగారిని వెంటబెట్టుకొని గ్రామ గ్రామాల్లో మకాములు వేస్తూవచ్చారు. జిల్లా కలెక్టరు గారికి రిపోర్టు చేశారనే ద్వేషంతో, ఇన్స్పెక్టరుగారిని పశివేటిపల్లి రాకుండా చేశారు శ్రీ వెంకన్నగారు. గ్రామ మునసబులు రికమెండ్ చేస్తే శాంక్షను చేస్తానని చెప్పే ఇన్స్పెక్టరు గారికి అడ్డువచ్చి, ఉత్తరాలు - మనియార్డరు రశీదులు లేకపోతే శాంక్షన్ చేయము అని చెప్పారు శ్రీ వెంకన్నగారు. శాంక్షను చేయకుండారద్దు చేశారు కూడాను. పైపెచ్చు ఎవరి తాతగారి సొమ్ముగాయిది అని దుర్భాషలాడడం ప్రారంభించారు. రిలీఫ్ కమిటీ సభ్యులు శ్రీ కాట్రు ఏలియాగారు వెళ్ళి అడిగితే నీవెవరో నాకు తెలియదు పొమ్మన్నారు. వెంకన్నగారు. దేవుడు వరమివ్వదలచినా పూజారి యివ్వడుగా! వెంటనే తాలూకా కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శియైన అల్లూరి వెంకట్రామ రాజుగారిని క్యాంపునకు పంపించితే. ఒక పూటవరకు దర్శనము దొరకలేదు సరికదా, పశివేటిపల్లి రమ్మని అహ్వానించితే జబ్బులున్నాయి రాను పొమ్మన్నారు. పోనీ ఇక్కడకు తీసుకు వస్తాము శాంక్షను చేయించమని అడిగితే. ఉత్తరాలు. మనియార్డరు రశీదులు కావాలన్నారు.

యీ అక్రమచర్యలను అరికట్టడానికి, మల్లికార్జునరావుగార్ని ఇక్కడనుండి వెంటనే ట్రాన్స్‌ఫరు చేయవలసివుంది. గ్రామ పెద్దలు రికమెండ్ చేస్తే,అలవెన్సులు శాంక్షను చేయాలి. సక్రమమైనపద్ధతిలో అలవెన్సులు పంచుటకు కార్డులు యివ్వాలి. ఈ నిరాధారులకు అలవెన్సుల గడువు హెచ్చించాలి. కాందిశీకులు ఐకమత్యంతో తమ హక్కులను కాపాడుకోవాలి. ప్రజలు వారికి తోడ్పడి యీ అన్యాయాల నరికట్టాలి.

సవర్ణులకు హరిజనుల రక్తం కావలసి వచ్చింది

గుజరాత్‌లో కఠియవార్ అనే సంస్థానం ఉంది. ఛగన్‌లాల్ జోషీ కఠియవార్ హరిజన సేవక సంఘానికి కార్యదర్శిగా పని చేస్తున్నారు. ఆయన అక్టోబరు 9 వ తేదీని పత్రికలకు యిలా ఒక ప్రకటన చేశారు

హరిజనుల మంత్రశక్తివల్ల కలరా, టైఫాయిడ్, మలేరియా మొదలైన అంటువ్యాధులు వస్తాయని కొన్ని ప్రాంతాల్లో ప్రజలు నమ్ముతున్నారు. ఇది వారి గుడ్డినమ్మకం. అందుకని. హరిజనుల చేతివ్రేళ్ళను తెగ్గోసి, ఆ రక్తాన్ని నేలమీద చల్లడం ఆచారమయింది మరికొన్ని ప్రాంతాల్లో హరిజనుల్ని కొట్టి హింసించడం కూడా అలవాటు ఒక సందర్భంలో ఒక స్త్రీని పబ్లిక్‌గా జుట్టు పట్టుకొని, నడిముక్కు కొట్లకట్టి, బాదిన యీడ్చారు. ఈహింసాకాండకు హరిజనులు తట్టుకోలేక, అట్టి గ్రామాలనుంచి గుంపులు గుంపులుగా వలసపోతున్నారని జోషీగారు రాస్తున్నారు.

★

అనకాపల్లి తాలూకా కాందిశీకుల మహాసభ

అనకాపల్లి తాలూకా బర్మా కాందిశీకుల మూడవ మహాసభ 27-9-45 తేదీని, తుమ్మపాలలో అనకాపల్లి ప్రెసైడింగు బెంచి మేజస్ట్రేటు, శ్రీ మంగిపూడి కామయ్యపంతులు (ఎ. వి. యస్ కాలేజీ మాజీ ప్రిన్సిపాలు) గారి అధ్యక్షతను జరిగింది. కాందిశీకులు, వారి అభిమానులు రెండువేలమంది సభకు వచ్చారు. డాక్టరు జి. టి. శ్యామా, కొనిరెడ్డి సత్యనారాయణ, ఇనుపల్లి అచ్చయ్యమ్మగార్లు ఉపన్యసించారు. కాందిశీక సంఘ కార్యదర్శి బోగాది అప్పలస్వామి నాయుడుగారు విరంకుశంగా బాధ్యత లేకుండా ప్రవర్తించడాన్ని విమర్శిస్తూ ఉపన్యాసాలు జరిగేయి. పాతకమిటీని రద్దుచేసి కొత్తకమిటీని ఎన్నుకున్నారు. డాక్టరు శ్యామాగారు అధ్యక్షులుగాను. సూరిసెట్టి రామునాయుడుగారు కార్యదర్శిగాను ఎన్నుకోబడ్డారు.

గుంటూరు జిల్లా

వ్యవసాయకూలీ మహాసభ

నవంబరు 11, 12 తేదీలలో: కొల్లూరు

వేలకొద్దీ వ్యవసాయకూలీ సామాన్యం పాల్గొని జయప్రదంచేయ ప్రార్థన.

యస్. పి. మల్లిఖార్జున శర్మ
(జిల్లా వ్యవసాయకూలీ సంఘ కార్యదర్శి)

వార్తలు : విశేషాలు

సభాస్వాతంత్ర్యం రక్షించాలి

నెల్లూరులో పూర్వం జరిగిన హిందూ ముస్లిం కొట్లాటలను పురస్కరించుకొని, ప్రభుత్వం జిల్లాయందలి కొన్ని గ్రామాలలోను, నెల్లూరు టౌన్‌లోను, సభలు జరపడం ఉత్సవాలు జరపడం. నిషేధించింది. ఇప్పుడు ఏ సభలు జరపాలన్నా, ఉత్సవాలు జరపాలన్నా, ముందుగా పోలీసులకు దరఖాస్తుపెట్టి, అనుమతి పొందుతేగాని వీలులేదు.

ఎన్నికల ప్రచారం జరిగే యీ రోజులలో కూడా సభలు జరుపుటను విరోధించుటవల్ల ప్రజలు స్వతంత్రంగా ఓటు చేయుటకు గట్టి ఆటంకం కలుగును. అందువల్ల ప్రభుత్వం వెంటనే సభలు ఏర్పాటు చేసుకోడానికి, ఉత్సవాలుజరపడానికి యిప్పుడున్న విరోధాలను రద్దుచేయాలి.

— ఖండవల్లి కృష్ణారావు

★

రాజమండ్రిలో ముస్లింలీగ్ స్థాపన

క్రిందటి నెల (సెప్టెంబరు)లో రాజమండ్రి మహమ్మదీయులందరూ కోటగుమ్మం మసీదులో సమావేశమై ముస్లింలీగ్‌ని ఏర్పరచుకొన్నారు. జనాబ్ అనువర్-జమా సాహెబ్ గారిని అధ్యక్షులుగాను, జనాబ్ నూర్‌హుస్సేన్ గారిని ఉపాధ్యక్షులుగాను, మహమ్మద్ షరీఫ్‌గారిని కార్యదర్శిగాను, ఎస్. ఏ. వహీద్ గారిని సహాయకార్యదర్శిగాను, మస్తాన్ అలీ గారిని కోశాధికారిగాను మరి 20 మందిని సభ్యులుగాను ఎన్నుకున్నారు.

ఎన్నికల విషయంలో జాతీయముస్లింలతో పోటీచేయడానికన్ని, ఏయే విధాలుగా ప్రచారం చెయ్యాలో ఆలోచించుటకున్నూ, ఓటర్లుగా చేర్పించే విషయములోనూ అక్టోబరు నెలలో 8 సార్లు వర్కింగ్‌కమిటీ సమావేశమయింది.

ఎన్నికల విషయంలో జరుగవలసిన ప్రచారంగురించిన్ని, కాంగ్రెసు-లీగ్ ఐక్యత యొక్క అవసరాన్ని గురించిన్ని, కామ్రేడ్ పత్తిరాజు రామచంద్రరావు వారి వర్కింగ్ కమిటీలో మాట్లాడారు. నేడు ముస్లింలీగ్ సభ్యులందరూ ఐక్యతే దేశస్వాతంత్ర్యానికి ప్రథమ సోపాన మని నమ్ముతున్నారు.

గోపాలపురం ఎన్నికలలో అక్రమాలు

కొవ్వూరు తాలూకా గోపాల పురం గ్రామంలో (ప. గోదావరి) 6-10-45 న పంచాయితీకోర్టు ఎన్నికలు జరిగాయి. గ్రామంలోఉన్న ధనికరైతు, వులకంటి శేషారెడ్డి అనే వ్యక్తి, నిమ్నజాతులవారి వోట్లను రద్దుచేయడానికని వారందరిపై వేరువేరుగ చేసు కలుపులీలకు పంపివేశారు. ఎన్నికల విషయం వీరికేమీ తెలియదు. మరొకవైపు గ్రామతలారులను, నౌకర్లను పంపి, విర్బంధంగా కొందరు వోటర్లను పోలింగు స్టేషన్ వద్దకు తీసుకొచ్చి వారిని బెదరించి, కర్రపెత్తనంచేసి, తనకు అనుకూలురైన అభ్యర్థులకు చేతులెత్తవలసిందని బలవంతం చేశారు. వారిలో కొందరు నిరాకరించగా, జబర్దస్తీ చేయసాగారు. కొందరు వోటింగులోపాల్గొనకుండానే లేచివెళ్ళిపోయారు! వారంతా కలిసి, తిరిగి ఎన్నికలు జరిపించడం అవసరమని కొవ్వూరు డిప్యూటీ కలెక్టరుకు, ఎన్నికల ఉద్యోగికి, తహసిల్దారుకు పిటీషన్లు పెట్టారు. త్వరలో కొత్త ఎన్నికలు జరపవలసిందని దేవరాజు వెంకట్రావుగారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

★

నూలు దొంగలు దొరికారు

8-10-45 తేదీ తెల్లవారుఝామున దొంగ వ్యాపారానికి నూలు దగ్గులూరు నుండి పాలకొల్లు (తూ. గోదావరి జిల్లా) వస్తూవుంటే స్థానిక కమ్యూనిస్టులు, చేనేతపారిశ్రామికుల సంఘ వాలంటీర్లుకలసి పట్టుకొనగా, మూడు బండ్లలో మూడు మూటలు దొరికినవి. వెంటనే పాలకొల్లు రివిన్యూ యిన్స్పెక్టరుగారిని తీసుకొనివచ్చి మూటలు విప్పిచూడగా నెం 40 నూలు 19 కట్టలు, నెం 20 నూలు 2 కట్టలు మొత్తం 21 కట్టలు వున్నవి. ఆ నూలు రివిన్యూ యిన్‌క్టరుగారు స్వాధీనం చేసుకొని, నూలు తెచ్చిన ముగ్గురు వద్దనుంచి స్టేటుమెంట్లు పుచ్చుకొన్నారు.

లండను సమావేశంలో బ్రిటిష్ అమెరికన్ ప్రభుత్వాల కుతంత్రాలు

జులై మాసంలో పోట్స్‌డాం సమావేశం జరిగింది. యూరప్‌లో శాంతిస్థాపనకు తగిన కార్యక్రమాన్ని ఆ సమావేశంలో నిర్ణయించారు. బల్గేరియా, రుమేనియా, హంగరీ, ఇటలీ, ఫిన్లండు దేశాలతో శాంతి ఒడంబడికలను కుదుర్చుకోవడంకూడా ఈ కార్యక్రమంలో ఒక అంశం. అయితే, ఒడంబడికను కుదుర్చుకునేముందు యీ దేశాల్లో అందరికీ అంగీకృతం కాగల ప్రజాప్రభుత్వాలేర్పడాలని షరతు ఒకటి పెట్టారు. ఈ షరతును అవకాశంగా తీసుకొని బ్రిటన్, అమెరికా ప్రభుత్వాలు లండన్ సమావేశాన్ని భగ్నంచేశాయి. ఇలా భగ్నం కావటానికి నేరమంతా సోవియటుదే అన్నట్లు విష ప్రచారం ప్రారంభించాయి.

లండన్ సమావేశాన్ని ఎదుర్కొన్న ముఖ్యసమస్య ఇటలీ, రుమేనియా, బల్గేరియా, హంగరీ, ఫిన్లండు దేశాలతో శాంతి ఒడంబడికలు కుదుర్చుకోవడం. ఈ ఒడంబడికల వల్ల ఆ దేశాల్లో కొత్తగా ఏర్పడిన ప్రజాస్వామిక ప్రభుత్వాలు మరింత బలపడి, అక్కడి జమీందారీ ధనికవాద వ్యవస్థను రూపుమాపగల శక్తిని సంపాదించడమా, లేక అవి విచ్ఛిన్నమయిపోయి, చివరకు విదేశ సామ్రాజ్యవాదుల చేతిలో కీలుబొమ్మలైన మునుపటి ప్రభుత్వాలే తిరిగి రాగల అవకాశం కలగడమా? అన్న విషయాన్ని తేల్చవలసిన బాధ్యత ఈ సమావేశంపై పడింది.

మొదట్లో అనేక అంశాలపై ఐదు ప్రభుత్వాలమధ్యఒడంబడిక కుదిరింది.కాని, ఆతరువాత బ్రిటన్, అమెరికాలు తమ ధోరణిని మార్చాయి. ఈ ఒడంబడికలపై సంతకం చేయ నిరాకరించాయి. సమావేశాన్ని భగ్నం చేయడానికే పన్నాగాలు ప్రారంభించాయి. సోవియట్, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు, చైనా విదేశాంగమంత్రులు మాత్రమే కాకుండా, యుద్ధంలోపాల్గొన్న తక్కిన దేశాల ప్రతినిధులను కూడాసమావేశానికి పిలవాలని బెవిన్ (బ్రిటన్‌విదేశాంగమంత్రి), బిర్న్సు (అమెరికా విదేశాంగమంత్రి)సూచించారు.వీళ్ల ఎత్తుగడనుగుర్తించి, సోవియట్ అందుకునిరాకరించింది. సమావేశం భగ్నమయింది. ప్రజాస్వామిక సూత్రాలకు సోవియట్ విరుద్ధంగా ప్రవర్తించిందని సామ్రాజ్యవాద పత్రికలు అడిపోశాయి. బ్రిటన్, అమెరికా ప్రభుత్వాలే ప్రజాస్వామికానికి కంచుకోటలన్నాయి.

ఇందులోని రహస్యమేమిటో చూద్దాము. తక్కిన దేశాల ప్రతినిధులను కూడా పిలవాలని బ్రిటన్, అమెరికా ప్రభుత్వాలు కోరడం ప్రజాస్వామికసూత్రాలపైమక్కువకొద్దీకాదు. సమావేశంలో ప్రజాస్వామ్య వ్యతిరేక పక్షాన్నిదే పైచేయిగా చేయాలన్న ఉద్దేశంతోనే వీరీ సూచన చేశారు. వీరు ఆహ్వానించదలచిన దేశాలను ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి బయటపెట్టారు. ఇండియా ప్రభుత్వం(బ్రిటన్ చేతిలో కీలుబొమ్మ),గ్రీసు ప్రభుత్వం(బ్రిటన్ తొత్తు), హాలెండు ప్రభుత్వం (కరడుగట్టిన పాత సామ్రాజ్యవాదం), నార్వే (బ్రిటన్ పలుకుబడికింద నుంది),బ్రిటిష్ డొమినియన్ ప్రభుత్వాలు, బ్రెజిల్ (అమెరికా చెలికత్తె), తమ కుతంత్రాన్ని కప్పిపుచ్చుకోడం కోసం యుగోస్లావియా, పోలెండు ప్రభుత్వాలను కూడా పిలవాలని సూచించాయి. ఇలాంటి ప్రతినిధులు పాల్గొన్న సమావేశంలో ప్రజాస్వామికశక్తులకు ఎంతవరకున్యాయం జరుగుతుందో ఊహించుకోగలం.

అసలీ సూచన పోట్స్‌డాం నిర్ణయానికే వ్యతిరేకం. ఆయా దేశాలతో యుద్ధ విరామ సంధులపై సంతకం చేసిన ప్రభుత్వాలే ఇప్పుడు వాటితో సంధి ఒడంబడికలను గురించి, చర్చించాలని పోట్స్‌డాం నిర్ణయం స్పష్టపరిచింది. ఈ నిర్ణయాలను తుచ తప్పకుండా అమలు జరపాలని ఖండితంగా చెబుతూ, సోవియట్ ప్రతినిధి మొలటావ్ బ్రిటన్, అమెరికాలసూచననునిరాకరించారు.

నిరాకరిస్తూ మొలటావ్ అక్టోబరు రెండవ తేదీని ఒక సూచన చేశారు.అంతవరకు కుదిరిన ఒడంబడికలపై సంతకాలు చేసి, మిగిలిన విషయాలను మరునాడు చర్చిద్దామని సూచించారు. అప్పటికి సమావేశం కొన్ని వారాలు సాగింది. కాని ఈ ఒక్కరోజు వాయిదా వేయడానికి అమెరికా విదేశాంగ మంత్రి నిరాకరించారు. బెవిన్ ఆవనికిళాళం వేశారు. సరే - ఏ కారణాలచేత సమావేశం భగ్నమయిందో స్పష్టపరుస్తూ అందరంకలిసి ఒక ప్రకటన చేద్దామన్నారు మొలటావ్. పనికి రాదన్నారు బిర్న్సు, బెవిన్లు ఈ విధమైన ప్రకటన జరిగితే, బ్రిటిష్, అమెరికన్ అభివృద్ధి నిరోధక పత్రికలు సోవియట్‌పై దుమ్మెత్తి పోయడానికి అవకాశం లేకుండా పోతుంది. అందువల్లనే వారీ సూచనను నిరాకరించారు.

ఈనాడు రెడార్మీ విజయాలు యూరప్‌లో బ్రహ్మాండమైన ప్రజాఉద్యమవెల్లువను లేవదీశాయి ఆసియాలో, ఇండొనీషియా, ఇండోచైనాల్లో స్వాతంత్ర్య పోరాటాలకు అవకాశం కలిగించాయి. వీటిని చూచి బ్రిటన్ అమెరికాల్లోని అభివృద్ధి నిరోధక శక్తులకు గుండెదడ హెచ్చింది. ఎందువల్ల? యుగోస్లావియా, రుమేనియా, పోలెండు దేశాల పరిశ్రమల్లో నూరింట సుమారు 60 వంతులు వీరి చేతులకిందనే ఉంది. ప్రజాశక్తుల విజయం అంటే, యీ ఐశ్వర్యాని కంతటికీ నీళ్లు వదులుకోవడమన్న మాట. ఆయా దేశాల్లో వారి రాజకీయపు పెత్తనాన్ని కొనసాగించే తొత్తులకు స్థానం లేకుండా చేయడమన్నమాట.

ఈ కారణాలచేత నేడు రుమేనియా, బల్గేరియా, హంగరీ దేశాల్లో ఏర్పడిన ప్రభుత్వాలు నిజమైన ప్రజాప్రభుత్వాలుకావని బుకాయిస్తున్నాయి బ్రిటిషు, అమెరికన్ ప్రభుత్వాలు.

ఈ విధంగా ప్రజాస్వామి కోద్యమాన్ని అరికట్టడానికి ఈనాడు అమెరికా ప్రభుత్వం నాయకత్వం వహిస్తూంది. ఇందుకవసరమైతే తమ చేతిలోవున్న 'ఆటంబాంబు'ను కూడా ఉపయోగించాలని అమెరికా సామ్రాజ్యవాద పత్రిక 'న్యూయార్కు టైమ్సు' సూచిస్తూంది. "స్టాలిన్ హిట్లరుతో ఒడంబడిక కుదుర్చుకున్న రోజుల్లోకన్నా ఈనాడే సోవియట్‌ను ఎక్కువగా అనుమానించ వలసి వస్తూంది",అంటూలండను"డెయిలీమెయిల్" యొక్క న్యూయార్కు విలేఖరి రాశారు.

ఈనాడు మిలిటరీరీత్యాను, ఆర్థికంగాను అమెరికా చాల బలపడింది, బ్రిటిష్ అభివృద్ధి నిరోధకులు దాని అడుగుజాడల్లో నడవవలసిన గతి పట్టింది. లండను సమావేశ సందర్భంలో విచ్ఛిన్నకర పంథాను బిర్న్సు నిర్ణయిస్తూంటే, నోటిబూరాయింపులు మాత్రం బెవిన్‌వంతయింది.

ఈపంథా ననుసరించే, బ్రిటిష్ ప్రభుత్వం పడమటి యూరప్ ప్రభుత్వాలన్నింటితోను ఆర్థిక ఒడంబడికలు కుదుర్చుతుంది. తూర్పు యూరప్ ప్రభుత్వాలతో ఏమీలేదు. యుద్ధపీడిత దేశాలకు సహాయం చేయడంలోకూడా అమెరికా బ్రిటనులు గ్రీసుకే అన్నిటికన్నా ఎక్కువసాయంచేశాయి.

ఇక ఫ్రాన్సు సంగతి - దీగాల్‌యొక్క సామ్రాజ్య పిపాస ఇండోచైనా విషయంలో తేటతెల్లమవుతూంది. ప్రజాస్వామికోద్యమానికి అతనెంత వ్యతిరేకోస్పష్టమవుతూంది. ఫ్రెంచి ప్రతినిధి బ్రిటన్ అమెరికాల పక్షం చేరి సోవియట్‌ని వ్యతిరేకించాడని వేరేచెప్ప నక్కరలేదు. ఈ విధంగా ఏర్పడిన సామ్రాజ్యవాద, అభివృద్ధి నిరోధక కూటానికి నాయకత్వం అమెరికా ప్రభుత్వం వహించింది. "ఆటంబాంబు" తోను, ఆర్థిక బలంతోను సోవియట్‌ని లొంగదీయగలమని వీటిఆశ.

కాని, బ్రిటిష్ కమ్యూనిస్టు పత్రికఅయిన 'డెయిలీ వర్కర్' అన్నట్లు—

"యూరప్‌లో మిగిలిఉన్న ఫాసిస్టుశక్తుల్ని నిర్మూలించడానికివెనుకాడుతున్నాయి కొన్ని ప్రభుత్వాలు. ఇక వీటితో మెత్తమెత్తగా ఉండడం పనికిరాదని సోవియట్ విశ్వసించుతుంది. ఫాసిస్టు శక్తుల్ని, దేశద్రోహుల్ని తుడిచిపెట్టి, తమతమ దేశాల్లో విప్లవకర మార్పులను కలిగించి, నానాటికి అధికంగా ప్రజాదరణ పొందుతూన్న నూతన ప్రజాస్వామిక ప్రభుత్వాలకే అన్ని విధాల చేయూత నివ్వడానికి కంకణం కట్టింది. సోవియట్‌కి వ్యతిరేకంగాపడమటి దేశాలకూటమిని నిర్మించాలని కలలు గంటున్న రాజకీయవేత్తలు 1945 వ సంవత్సరం 1938కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి."

(పీపుల్సువార్ నుండి)

(2 వ పేజీ తరువాయి)

నిరుద్యోగాన్ని నిర్మూలించాలి

యుద్ధం పూర్తిఅయిన దగ్గరనుంచీ అన్ని పరిశ్రమలలోను కార్మికుల్ని భయంకరమైన నిరుద్యోగ రాక్షసి ఎదుర్కొంటూంది. దేశంలో పారిశ్రామిక సంక్షోభం తలయెత్తుతోంది. దీన్ని ధైర్యంగా ఎదుర్కొంటూ, కార్మికులందరికీ ఉద్యోగాలు చూపవలసిన అవసరంఎంతో ఉంది. ఈనిరుద్యోగసమస్యను పరిష్కరించకపోతే, ఎన్ని ప్లానులు వేసినా, అవన్నీ వ్యర్థంకాక తప్పదు. కాబట్టి వెన్వెంటనే యీ క్రింది కార్యక్రమాన్ని అమలు జరిపేటందుకు కమ్యూనిస్టుపార్టీ ప్రజామంత్రివర్గాలపై ఒత్తిడి తెస్తుంది:

1. యుద్ధకాలంలో పనిచేసిన పరిశ్రమలన్నింటినీ కార్మికుల సహకారంతో ప్రజల నిత్యావసరాలకుకావలసిన సరుకుల్ని ఉత్పత్తి చేసేటందుకు వినియోగించాలి.

2. ఇప్పుడు మన దేశంలోఉన్న బ్రిటిష్ పారిశ్రామిక సంస్థలను, వ్యాపార సంస్థలను జాతిపరం చేయడానికి చట్టం ఒకటిప్యాసు చెయ్యాలి. యుద్ధకాలంలో బ్రిటిష్‌ప్రభుత్వం మనకు చెల్లించవలసిన బాకీలో కొంతభాగాన్ని యిందుకు వినియోగించాలి. అట్టిపరిశ్రమలను క్రమక్రమంగా ప్రభుత్వపరం చేయాలి.

3. యుద్ధంవల్ల ఏర్పడ్డ అసాధారణ పరిస్థితుల్లో ప్రజల్ని కొల్లగొట్టి విపరీతమైన లాభాలు సంపాదించిన విలవ వ్యాపారస్తుల్ని నిష్పక్షపాతులైన న్యాయాధికారుల యెదుట విచారించి, కఠిన శిక్షలకు గురిచేయాలి.

అస్పృశ్యుల్ని అణచరాదు

అస్పృశ్యులకు యితర కులస్థులతో సమానంగా ఆర్థిక, రాజకీయ హక్కులివ్వాలని, రాజ్యాంగ యంత్రంలో కూడా ఆహక్కుల్ని రక్షించాలని, మాపార్టీ ఆందోళన చేస్తుంది కొంచెం కూడా భూమిలేని నిమ్నజాతుల వారందరికీ భూములివ్వాలి. సాగుకు లాయకైన కొత్త భూములను సాగులోకి తీసుకు వచ్చేటప్పుడు యితరులకంటే వీరికే వాటిపై మొదటి హక్కు ఉంటుంది

పై కార్యక్రమాన్ని మా పార్టీ వోటర్లందరి యెదుట పెట్టబోతూంది. జంతువులకంటె హీనస్థితిలోవున్న మన ప్రజానీకం మానవమాత్రులుగాజీవించాలంటే, పైకోర్కెలన్నీ సఫలంకావాలి.

అంతాకలిసి దేశస్వాతంత్ర్యం కొరకు పోరుసల్పవలసిన యీ సమయంలో అంతర్యుద్ధం తల యెత్తుతూంది దాన్ని నిరోధించడానికికూడా పైకార్యక్రమంనెరవేరాలి. భారతదేశంలో నివసించే ప్రజలందరికీ సంపూర్ణ స్వాతంత్ర్యమా? లేక బ్రిటిష్ పాలకవర్గం ఒక కొత్తరూపంలో మనందరి నెత్తిమీద రుద్దనున్న దాసికత్వమా? ఏది మనం వాంఛించేది - అని స్పష్టంగా మా పార్టీ వోటర్లను ప్రశ్నించబోతూంది.

కాంగ్రెసువాది నీచపుచర్య

ఈ ఘటన బెజవాడ మునిసిపల్ ఆఫీసులో 15-10-45 సాయంకాలం గం. 6 6.30 మధ్య జరిగింది.

బసవరాజు వెంకటసుబ్బారావుగారు బెజవాడ మునిసిపల్ హైస్కూలులో చిరకాలము నుండి ఉపాధ్యాయుడుగా ఉన్న కాంగ్రెసువాది. నిత్యఖద్దరుధారి, రాష్ట్ర కాంగ్రెసుకమిటీ మాజీ ఆర్గనైజరు బసవరాజు రంగశాయిగారి సోదరుడు.

వీరికి వోట్లదరఖాస్తుల రిజిస్ట్రేషన్ ఆఫీసరు (డిప్యూటీ కలెక్టరు) ఎట్టి అధికారము ఇవ్వనప్పటికీ, బెజవాడ కాంగ్రెసు నాయకుడనని చెప్పుకునే మరుపిళ్ళ చిట్టిగారి సమక్షంలో, ఆయన ఆజ్ఞాను బద్ధుడై, వందలకొలది దరఖాస్తులమీద, తాను వాటినితీసుకొన్నట్లుగా, సంతకాలు పెడుతున్నారు. అవి అన్నీ చిట్టిగారి అనుచర బృందం తెచ్చినవి. ఈచర్య చట్టరీత్యాను, నైతికంగాను, శుద్ధనేరం. మునిసిపల్ కమీషనరుగారు యిది చూచి ఆ "దేశభక్తుని" సంతకాలు ఉన్న కట్టలతో సహా ఆయన్ని డిప్యూటీ కలెక్టరు (రిజిస్ట్రేషన్ ఆఫీసరు) యెదుట హాజరు పరచేరు.

బసవరాజువారు, తన స్టేటుమెంటులో 4, 5 వందల ఫారములమీద యిలా సంతకాలు చేసినట్లు, తెలియక యీ పని చేసినట్లు, చెప్పుకుని క్షమించవలసిందనిప్రాధేయపడ్డారు. లిఖితపూర్వకంగా వీరిస్టేటుమెంటునుడిప్యూటీ కలెక్టరుగారు తీసుకున్నారు.

ఇండొనీషియా స్వాతంత్ర్యోద్యమాన్ని అణచడం ఎవరితరమూ కాదు

"ఇండొనీషియావంటి వలసదేశాల్లో ప్రజల స్వాతంత్ర్యోద్యమాన్ని అణచేటందుకు భారతీయ సైనికుల్ని పంపరాదని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ మొన్ననే అఖిల భారత కాంగ్రెసు కమిటీ తీర్మానించింది కాని, తీర్మానం పాసయిందో లేదో, వెంటనే భారతీయ సైనికుల్ని ఇండొనీషియన్ ప్రజలపైకి పంపుతున్నారనే వార్త పత్రికలలో వచ్చింది. భారతీయులంతా యీ చర్యను ఏవగించుకొంటున్నారు. బ్రిటిష్ ప్రభుత్వం యీ విధానాన్ని వదలుకొనకపోతే, దేశంలో తీవ్రమైన పరిస్థితులేర్పడతాయని తెలుసుకోవాలి... ఎవరి స్వాతంత్ర్యోద్యమంపట్ల మనకు పూర్తియయిన సానుభూతి ఉన్నదో, వారిని అణచటంకోసం మన దేశస్థులే, మన సైనికులే పంపడం దారుణమైన విషయం.

— నెహ్రూ

*

ఇండొనీషియాలో డచ్చి సామ్రాజ్యవాదులు పెత్తనం చెలాయించినన్నాళ్లూ, ఆ 7 కోట్లమంది ప్రజల్ని బిలువునా దోపిడీచేసి, యధేచ్ఛగా పరిపాలించేవారు. కాని, జపాను సేనలు ప్రవేశించగానే తుక్కున పేనుల్లా పడిపున్నారు. ఇప్పుడు జపాను ఓడిపోయింది. డాక్టర్ సొకార్నో నాయకత్వంక్రింద ఇండొనీషియన్ ప్రజ జాతీయ ప్రభుత్వాన్నేర్పరచుకొని, స్వతంత్ర రాజ్యంగా జీవించదలచుకుంటే, తగుదునమ్మా అని డచ్చి(హాలెండు) వారు తిరిగి ఇండొనీషియాలో పెత్తనం చెలాయించ జూస్తున్నారు.

హాలెండుదేశం - ఐదు సంవత్సరాలుగా నాజీ హంతకుల హయాములో నరకయాతన అనుభవించిన హాలెండుదేశం - యీ రోజున విముక్తిపొంది స్వేచ్ఛావాయువులు పీల్చుకొంటుంటే, అక్కడి సామ్రాజ్యవాదుల ముఠా గతానుభవమంతా మరచి, మరొక దేశంమీద అధికారం చెలాయింప జూస్తున్నారు. ఒక దేశం స్వతంత్రంగా ఉండాలంటే యితర దేశాల స్వాతంత్ర్యాన్ని గౌరవించాలనే జ్ఞానం వీరికి లేకపోయింది.

కాని జాతీయవాదులు తమ స్వాతంత్ర్యాన్ని కాపాడుకోడానికి ఎన్ని త్యాగాలైనా సరే చేయదలచుకున్నారు.

మాది ప్రజాప్రభుత్వం

"మేమొక ప్రజా ప్రభుత్వాన్ని స్థాపించుకున్నాం. దాన్ని మేం కాపాడుకో దలచుకున్నాం. 70 లక్షలమంది జనాభాగలిగిన డచ్చిదేశం 7 కోట్లమంది ఇండొనీషియన్లపై పెత్తనం చేయడం హాస్యాస్పదమైన విషయం"

అని సొకార్నో తెలియజేస్తున్నారు. తన ప్రభుత్వం జపాను చెప్పుచేతలలోఉన్న కీలుబొమ్మ ప్రభుత్వం అంటూ డచ్చి సామ్రాజ్యవాదులుచేసే దుష్ప్రచారానికి సవాలుగా జవహర్లాల్ నెహ్రూని, జంగ్-కై-షేక్‌ని, ఫిలిప్పైన్స్ ప్రజానాయకుడైన రోమూలోని, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రిని, స్వయంగా వచ్చి పరిస్థితులను పరిశీలించవలసిందిగా డాక్టర్ సొకార్నో విజ్ఞప్తిచేశారు. దీనికి నెహ్రూ ఈ క్రింది జవాబు యిచ్చారు:

"ఇండియాలో నాకు అతి ముఖ్యమైన పనులు అనేకం ఉన్నప్పటికీ, ఇండొనీషియన్ ప్రజల స్వాతంత్ర్యోద్యమానికి దోహదమిచ్చేటందుకు నేను సంతోషపూర్వకంగా జావా వెళ్తాను. భారతదేశ స్వాతంత్ర్యం, జావావంటి పరాధీన దేశాల స్వాతంత్ర్యం, ఒకటేనని నావిశ్వాసం.

"ఇండియాలోకంటే నేను జావాకు ఉండటంవల్ల స్వాతంత్ర్యోద్యమానికి ఎక్కువ సహాయం చేయగల్గితే, తప్పకుండా నేనప్పటికి ప్రయాణమై వెళ్తాను"

ప్రయాణ సౌకర్యాలకోసం నెహ్రూ ఇండియా ప్రభుత్వంతో ఉత్తర ప్రత్యుత్తరాలు కూడ నడుపుతున్నారు.

అఖిలభారత ట్రేడ్‌యూనియన్ కాంగ్రెసు అధ్యక్షుడైన మృణాల్ కాంతిబోసు ఇండియా కార్యదర్శికి కేబుల్ ద్వారా యీ క్రింది ప్రకటనను పంపించారు:

"ప్రభుత్వం ఇండొనీషియాలోను, ఇండో చైనాలోను బ్రిటిష్ సైనికుల్ని, భారతీయ సైనికుల్ని ఉపయోగించుతూన్నట్లు తెలుస్తోంది. త్వరలో యీ విధానాన్ని వదలుకొనకపోతే, భారతదేశ కార్మికవర్గం తీవ్రమైన రూపంలో తన అసమ్మతిని ప్రకటించవలసివస్తుంది."

కలకత్తాలో యీ నెల 6 వ తేదీని బెంగాల్ రాష్ట్ర ట్రేడ్‌యూనియన్ కాంగ్రెసు యాజమాన్యాన జరిగిన ఒక పెద్దబహిరంగ సభ భారతీయ సైనికుల్ని తిరిగిరప్పించవలసిందని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ తీర్మానించింది.

లీగు నాయకుల చేయూత

పంజాబురాష్ట్ర ముస్లింలీగు అధ్యక్షుడైన మామ్‌దూట్ నవాబు, పంజాబు అసెంబ్లీ లీగు పార్టీకి నాయకుడైన సర్దార్ షౌకత్‌హయ్యత్ ఖాన్, రాష్ట్ర ముస్లింలీగు కార్యదర్శి ముంతాజా దౌలతానా, పంజాబురాష్ట్ర కాంగ్రెసు మాజీ అధ్యక్షుడు మియాన్ ఇఫ్తికారుద్దీన్ - కలిసి ఒక సంయుక్త ప్రకటన చేశారు. ఇండొనీషియన్ ప్రజల వ్యవహారాలలో ఏ ప్రభుత్వమూ చేయిచేసుకోకూడదనీ, వెంటనే భారతీయ సైనికుల్ని తిరిగి రప్పించవలసిందనీ, ఆప్రకటనలో వారు హెచ్చరించారు.

"మనసోదరులైన ఇండొనీషియన్ ప్రజల్ని అణచేటందుకు బ్రిటిష్, అమెరికన్, జపనీస్ సామ్రాజ్యవాదులు కలిసి పనిచేస్తున్నప్పుడు, ప్రపంచపీడితప్రజలందరూ చేయికలిపి ఎందుకు సామ్రాజ్యవాదుల్ని ఢీకొన జాలము?" అని వారు ప్రశ్నించారు.

ఆస్ట్రేలియన్ ఓడరేవులలో సమ్మెచేస్తూన్న 3,000 మంది ఆస్ట్రేలియన్ నావికులతోబాటు 1000 మంది భారతీయ నావికులుకూడా ఇండొనీషియన్ ప్రజల పోరాటానికి చేయూత నిస్తున్నారు. ఒక బహిరంగసభలో భారతీయ ప్రతినిధి ఇలా ఉపన్యసించారు:

"భారతీయులమైన మేము 100 కి 100 మందిమి ఇండొనీషియన్లకు సహాయంగా నిలబడతాం. వారు కొత్తగా స్థాపించుకున్న ప్రజారాజ్యాన్ని నాశనం చేయడానికి ఒక్క డచ్చి ఓడనుకూడా ఆస్ట్రేలియా రేవుల్లోనుంచి మేము తీసుకెళ్ళం."

ఆస్ట్రేలియన్ మంత్రి కార్మికుల ఊరేగింపుకు నాయకుడు

ఈ నెల 2 వ తేదీని ఆస్ట్రేలియాలో నివసించే 3000 మంది ఇండొనీషియన్ నావికులు సిడ్నీ రేవుపట్నంలో ఒక బ్రహ్మాండమైన ఊరేగింపు జరిపారు. దానికి నాయకత్వం వహించినది ఆస్ట్రేలియన్ లేబర్ ప్రభుత్వంలో డిప్యూటీ ప్రధానిగాఉన్న ఫోర్డ్, మరికొందరు మంత్రులు. ఈ ఊరేగింపులో భారతీయులు, చైనావారు, గ్రీక్ దేశస్థులు, "ఇండొనీషియాకు స్వాతంత్ర్యం ఉండాలి," "వలసదేశాలదోపిడి అంతం కావాలి" మొదలైన నినాదాలతో పాల్గొన్నారు.

కమ్యూనిస్టు పత్రిక వ్యాఖ్య

అమెరికన్ కమ్యూనిస్టుపార్టీ పత్రికయైన "డెయిలీవర్కర్" ఇలా వ్యాఖ్యానించింది:

"జావా ప్రజలమీద, ఇండోచైనా ప్రజలమీద, జపాన్ సైనికుల్ని ఉపయోగించే విధానాన్ని వెంటనే మానుకోవాలి. ఈ స్వాతంత్ర్య వెల్లువను ఎవరూ అడ్డుకొనజాలరు: ఎవరూ దానికి ద్రోహం చేయకూడదు.... ఇండోచైనాలోనే గాకుండా, జావా, మలయా, తూర్పుయిండియాదీవులు — మొదలైనచోట్ల మిత్రరాజ్య ప్రభుత్వాలు తిరిగి సామ్రాజ్య విధానాన్ని ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. అమెరికన్లు దీన్ని ప్రతిఘటించాలి."

బ్రిటిష్ కమ్యూనిస్టుపార్టీ పత్రిక కూడా ఇండొనీషియన్ ప్రజల స్వాతంత్ర్యోద్యమాన్ని బలపరుస్తూ వ్యాఖ్యానించింది.

ఈవిధంగా, ప్రపంచ ప్రజల అండతో, పీడిత జాతుల సహకారంతో, ఇండొనీషియన్ ప్రజాఉద్యమం ఉరకలువేస్తూ పరుగిడుతోంది. జావాలో ముఖ్యపట్టణమైన బటేవియా తప్ప మిగతా ప్రాంతమంతా నేడు గెరిల్లా దళాల స్వాధీనంలో ఉంది. ఒక్క బటేవియాలో మాత్రం బ్రిటిషు సైనికులు, భారతీయ సైనికులు అధికారంలో ఉన్నారు. బ్రిటిషు ఓడలనుండి సరుకులను దింపడంలో వారికి ఇండొనీషియన్ కార్మికులు సహాయం చేస్తున్నారు. డచ్చి ఓడలను మాత్రంవారు ముట్టుకోవడం లేదు. అన్ని ప్రాంతాలలోను దేశభక్తదళాలు జపాన్ సైనికుల్ని నిరాయుధుల్ని చేసి, వారి స్వాధీనంలో ఉన్న మందుగుండు సామగ్రిని వశపరచుకుంటున్నారు. రైల్వేలు మొదలైన రవాణామార్గాలు, టెలిగ్రాఫులు, యితర పబ్లిక్ యుటిలిటీ సౌకర్యాలు, దేశభక్త దళాల చేతుల్లో ఉన్నాయి. డచ్చి అధికారుల్ని, సైనికుల్ని వారు జైళ్ళలో నిర్బంధించి యుంచారు. జావా ద్వీపమంతటా ప్రభుత్వోద్యోగాలలోను, పోలీసు శాఖలోను, దేశభక్తులే ఉన్నారు. 3 లక్షల మంది సాయుధ సైనికులున్నారు ఈ కొత్త ప్రభుత్వం వెనుక. తమ స్వాతంత్ర్య సమరాన్ని విరోధించడానికి ఆయుధాలు ప్రయోగించవద్దని భారతీయ సైనికుల్ని హెచ్చరిస్తూ ఇండొనీషియన్లు ఉర్దూభాషలో వేలకొద్దీ కరపత్రాలుపంచిపెడుతున్నారు.

బ్రిటిష్ పాలకవర్గం పోకడ

ఇండొనీషియన్ ప్రజాఉద్యమం యిలా చక్కని ప్రజాస్వామ్య పద్ధతులపై డచ్చి సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా బలపడుతూంటే, బ్రిటిష్ పాలకవర్గం అచ్చట అవలంబించే విధానం గర్హ్యనీయం. బ్రిటిష్ పటాలాలను ఇండొనీషియాకు పంపడం మానవలసిందని బ్రిటిష్ ప్రధానికి ఫెన్నర్‌బ్రాక్వే ఒక జాబు రాస్తే, దానికి జవాబుగా అట్లీ యిలా రాశారు:

"ఏ సిద్ధాంతాల కోసం యీ ప్రభుత్వం నిలబడియుందో, వాటి రక్షణకోసమే కృషి చేస్తున్నాం.... తమది ప్రజాస్వామ్య ఉద్యమమేనని చెప్పగానే ప్రతివారి ప్రకటనను రూఢియని నమ్మడానికి వీల్లేదు."

ఇందుకనే, బ్రిటన్‌లో లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చినా, చర్చిల్‌పార్టీ ఓడిపోయినా, చర్చిలుతత్వం ఇంకా బ్రతికేవుందని పంజాబు ముస్లింలీగు నాయకులు తమ సంయుక్త ప్రకటనలో తెలియజేశారు.

ఎంతమంది అడ్డువచ్చినా, ఇండొనీషియన్ ప్రజల స్వాతంత్ర్యపిపాస మాత్రం చల్లారదు. వారి స్వాతంత్ర్యోద్యమాన్ని ఎవరూ అణచలేరు.

"డచ్చివారికి ఎంతమాత్రమూ మేం లొంగిపోము." అన్న డాక్టర్ సొకార్నో మాటలు క్రియారూపం దాల్చగలవనుటలో ఎట్టి సందేహం ఉండదు.

—కంభంపాటి సత్యనారాయణ

డచ్చి కమ్యూనిస్టుల సహకారం

ఇండొనీషియాపై నేడు డచ్చి సామ్రాజ్యవాదులు తిరిగి తమ పెత్తనాన్ని స్థాపించుకొన జూస్తున్నారు. కాని, డచ్చి ప్రజాస్వామ్యం, డచ్చి ప్రజాపక్షాలూ, ఇండొనీషియన్ ప్రజలకు సంపూర్ణస్వాతంత్ర్యం యిచ్చివేయాలని కోరుతున్నాయి. ఉదాహరణకు డచ్చి కమ్యూనిస్టుపార్టీ సెంట్రల్ కమిటీ యీ క్రింది తీర్మానం గావించింది:

"ఇండొనీషియన్ ప్రజలు అస్పష్టమైన వాగ్దానాలకు తలలొగ్గరు. తమ స్వాతంత్ర్యవాంఛను యీడేర్చుకోడానికి వారు యీ అవకాశాన్ని వినియోగించుకొంటున్నారు. వారి చర్య పూర్తిగా న్యాయసమ్మతమైనది. ఇండొనీషియన్లు తమ స్వాతంత్ర్యం కొరకు చస్తే పోరాటానికి యిదే మా అభివందనాలు. డచ్చి కార్మికులంతా ఆపోరాటాన్ని బలపరచవలసిందని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇండొనీషియన్లకు వ్యతిరేకంగా ఎట్టి ఆయుధ బలమూ ప్రయోగించబడరాదు."

Editor : M. Chandrasekhara Rao. Printed and Published by Katragadda Rajagopala Rao at Prajasakti Press. Governorpet - Bezwada

END OF ISSUE